Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 6, no. 11

(Mar. 14, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 6, no. 11

(Mar. 14, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486 0-2-0

ప్రజాశక్తి

సంపుటి 6 బుధవారం 14-3-45 సంచిక 11

25 సంవత్సరాల యువతి. కురుపులు యీమెను కృం[illegible] కురుపులతో యిద్దరు పిల్లలు చనిపోయారు. భర్త [illegible] ఉండిపోయాడు. పేరు: అప్పిలి. ఊరుపేరు; మిథిలా[illegible]

ఉత్తరవిశాఖలో దారుణదృశ్యాలు

ఆంధ్ర మెడికల్ ఎసోసియేషన్‌వారి సూచనలు

ఆంధ్రమహాసభ కార్యకర్తలు. పీపుల్స్ రిలీఫ్ కమిటీవారు. తుపాను బాధితుల సహాయసంఘం, విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు. మొదలయిన సంస్థలు ఉత్తరవిశాఖ జిల్లాపరిస్థితులపైగావించినవిజ్ఞప్తులఆధారంతో ఆంధ్రమెడికల్ ఎసోసియేషన్‌వారు ఈమధ్య ఉత్తర విశాఖజిల్లాలో సంచారంచేసి. ఒక నివేదిక తయారుచేశారు. అందులో ప్రధాన భాగాలు క్రింద ముద్రిస్తున్నాం.

ప్రస్తుతం మలేరియా తీవ్రరూపంలో వ్యాపించకపోయినప్పటికీ. శరీరాలలో అది బాగాజీర్ణించిపోవడంవల్ల కడుపులో బల్ల పెరగడం, రక్తహీనత. నంజు, మొదలైన వ్యాధులు ప్రబలి ఉన్నాయి. చాలా సందర్భాలలో జ్వరం పదేపదే తిరగబెడుతోంది. డాక్టరు లక్ష్మిగారు సోంపేట, టెక్కలి. ఇచ్ఛాపూర్ తాలూకాలలో 16 గ్రామాలు పర్యటనం చేశారు. అక్కడి ప్రజల్లో 100 కి 95 మందికి కడుపులో బల్లపెరిగిఉంది.

ఇక్కడి గ్రామాల్లో అధికసంఖ్యాలు. అంటే 100 కి 75 మంది వ[illegible]లు, తినడానికి తిండిలేక - కొనుక్కోడానికి డబ్బుచాలక, నానా అవస్థలు పడుతున్నారు. రోజుకి అణా బియ్యం చొప్పున ఇచ్చే రేషన్ డిపోలలో కొనుక్కో లేకున్నారు. ఆకులు. దుంపలు వండుకొని. గంజికాచి తాగుతున్నారు. సరియైన ఆహారం లేకపోవడంవల్ల గ్రహణి (డయేరియా). సంజు మొదలైన వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఈవిధంగా, మొదట మలేరియా - మలేరియావల్ల నీరసం. ఆకలి-ఆకలికి ఆగలేక ఏదిపడితేఅది తినడం- అందువల్ల గ్రహణి, నంజువ్యాధులు-వాటివల్ల రక్తహీనత, పెద్దపెద్ద కురుపులు; వీటికితోడు తిండి, బట్ట, యిల్లు లేకపోవడం- ఇదీ నేడు కోస్టల్‌ప్రాంత మంతటా కనిపించే దారుణ దృశ్యం. మరోవిషయం ఏమంటే, బెంగాల్-అస్సాం రాష్ట్రాలనుంచి మిలిటరీ కూలీలు యీ ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. వారితో బాటు ప్రతిరోజు కొత్తగా మలేరియా కూడా వస్తోంది. అందువల్ల, క్రిందటి సంవత్సరం మాదిరిగా తిరిగి యీ ప్రాంతంలో మలేరియా తలయెత్తే సూచన లున్నాయి. ఈ యేడు తిరిగి మలేరియా ప్రవేశిస్తే. క్రిందటి [illegible]త్సరం కంటె ఎక్కువ హానికరంగా [illegible]మిస్తుంది. ఎందువలనంటే, ప్రజలు ఇప్ప[illegible] దానివత్తిడికి తట్టుకోలేకుండా ఉన్నారు; ఇ[illegible] ఎక్కువయితే, అసలు నిలవలేరు.

విచారణసంఘ సభ్యులు పర్యటనంచేసి[illegible] ప్రతిగ్రామంలోను చాలమంది ప్రజలు [illegible] పెద్ద పుండ్లతో బాధపడుతున్నారు. [illegible] ణంగా యివి కాళ్ళమీద కోడిగుడ్డు ఆకా[illegible] బయల్దేరుతున్నాయి. ఇవి [illegible] అంగ[illegible] మొదలు 14 అంగుళాల వరకు పొడ[illegible] అంగుళాలు మొదలు 6 అంగుళాల [illegible] వెడల్పు, కలిగియుంటాయి. 9 నెలలు మొ[illegible] 18 నెలల వరకూ వీటితో బాధపడుతూన్న కేసులు ఉన్నాయి. వీటివల్ల ఒక గ్రామంలో దాదాపు 40 మంది చనిపోయారు కూడా. సరియైన ఆహారం, విశ్రాంతి. మందులు ఉన్నట్లయితే. వీటిని సులభంగా మూడు నాలుగు వారాలలో బాగుచేయవచ్చు.

ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం అయిదారు నెలలనుంచి రేషనింగు ప్రవేశపెట్టింది. కాని ఒక్కొక్క మనిషికి యిచ్చే రేషనింగు బియ్యం 20 తులాల కంటె ఎక్కువగా ఉండవు. ప్రభుత్వోద్యోగులకూ,లోకల్‌ఫండు ఉద్యోగులకు మాత్రం 40 తులాల చొప్పున ఇస్తున్నారు. ఈ 20 తులాలైనా ప్రజలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. ఎందువల్లనంటే. వ్యాధులతో విపరీతంగా బాధపడుతూండడంవల్ల; ఏలాంటిపనీ చేసుకోలేరు. అందువల్ల రోజుకిఆఅణాడబ్బులైనాసంపాదించుకోలేరు. ఈ పరిస్థితిని తొలగిస్తేగాని. జబ్బులు నయంకావు. సరియైన ఆహారం తగినంతగా లేకపోవడమే యిక్కడి ప్రధానసమస్య: అదే అసలు వ్యాధి.

ప్రభుత్వం కొన్నిచోట్ల కరువు పనులు. ఉచితభోజనశాలలు. ప్రారంభించిన మాట వాస్తవమే కాని. యివి ఎంతమాత్రం సరిపోడంలేదు. ప్రతిగ్రామంలోను గ్రామస్థులకు ప్రభుత్వం పనిచూపించి. తగినంత ఆహారం అందేటట్లు చూడాలి.

ప్రభుత్వ యాజమాన్యాన. లోకల్‌ఫండు వారి యాజమాన్యాన. ఇప్పుడు 14 ఆసుపత్రులు మాత్రమే నిర్వహింపబడుతున్నాయి. కాని. యివన్నీ ట్రంకురోడ్డుమీదనే. 90 మైళ్ళ పొడవునఉన్నాయి. పల్లెటూళ్ళతోవీటికి సరియైన సంబంధంలేదు. టెక్కలి.చికాకోల్ లోని రెండు ఆసుపత్రులలో మాత్రమే 'ఇన్‌పేషెంట్లు' కు (ఆసుపత్రిలో వుండి చికిత్స పొందేవారికి)స్థలంఉంది.(మిగతాలివ పేజీలో)

పిల్లలందరికీ కడుపులో బల్లలు. తిండిలేదు - మందులేదు - ఈ పిల్లలతో ఏమిచేయడమా : అని కుమిలిపోతున్నది తల్లి. పిల్లలకు గోచీగుడ్డఅయినా లేదు. పేరు: లొట్ల నీలమ్మ; ఊరుపేరు : హనుమంతనాయుడుపేట.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113. India.

యాల్టా నిర్ణయాలు ★ ప్రపంచశాంతికే!

ఫాసిస్టు దుండగీడులవల్ల సంభవించిన లోక విపత్తును ప్రపంచ ప్రజలు జయప్రదంగా ఎదుర్కొంటున్నారు. నాజీలచే ఆక్రమింపబడిన యూరోపు దేశాలు విముక్తి చేయబడుతున్నాయి. ఎర్రసేనల ధాటికి నాజీ మృగాలు [illegible]క్రమడిచి దౌడుతీస్తున్నాయి. తూర్పునుంచి [illegible]ర్రసైన్యం, పడమరనుంచి మిత్రసైన్యాలు [illegible]పీగడ్డపైకి దాడి సాగించుతున్నాయి. [illegible]పై విజయపతాకం ఎగరవేసే సుదినం [illegible]చుతూంది.

[illegible] పరిస్థితులలో స్టాలిన్, చర్చిల్, రూజ్[illegible] యాల్టాలో సమావేశమయ్యారు. మారి[illegible]సారి యుద్ధం తెచ్చిపెట్టే రక్తపిపాసుల [illegible]దలించుకోవాలని వాంఛిస్తోంది లోకం. [illegible]దుశక్తులను సమూలంగా నాశనంచేయుట [illegible] ప్రపంచానికి శాంతి లభించుతుందని [illegible]లు విశ్వసించుతున్నారు. ఈ ఆశయాలే [illegible]తయం 'యాల్టాలో' చేసిన నిర్ణయా[illegible]్యతకమవుతున్నాయి.

[illegible] విచిత్రమేమిటంటే. లోకవిపత్తు [illegible]రాకుండుటకై యాల్టా సమావేశం [illegible] నిర్ణయాలను కొందరు ఆక్షేపించు[illegible]. కొన్ని పత్రికలు యీనిర్ణయాలకు [illegible]ర్థాలు కల్పించాయి. అనేక సందేహాలను కలిగించుతున్నాయి. ఇలా ప్రచారమవుతున్న ముఖ్యమైన సందేహాలను తొలగించడానికి యీ వ్యాసంలో కృషిచేస్తాను.

'ఆంధ్రపత్రిక' సంపాదకీయం

ఫిబ్రవరి 14 వ తేదీ "ఆంధ్రపత్రిక" సంపాదకీయంలో "ఏ పోలెండ్ స్వాతంత్ర్య రక్షణార్థ మీయుద్ధము ప్రారంభమయినదో, అట్టి పోలెండు స్వరూపమునే మార్చివేయ రష్యా గట్టిపట్టుపట్టి వ్యవహరించుచున్నది" అని వ్రాసింది. ఫిబ్రవరి 26 వ తేదీ "ఆంధ్రపత్రిక"లో 'కిరణాలు' అను వ్యాసంలో 'బీర్బల్' నామధారి యిలావ్రాశాడు:

"యాల్టా సమావేశంలో మిత్రరాజ్య నాయకులు పోలిష్‌జాతికి ద్రోహంచేశారు; కాదు, వాస్తవంగా ఆజాతిని ఖూనీచేశారనే చెప్పవచ్చు. నాయకత్రయ ప్రకటన పోలిష్‌జాతి పాలిటి చరమశ్లోకంగా పరిణమించిందనే విజ్ఞులందరూ అభిప్రాయ పడుతున్నారు. ఆ మాటకువస్తే, ప్రకటన ఒక్క పోలిష్‌జాతి పాలిటేగాక, శాంతియుత సభ్యతా ప్రపంచ వ్యవస్థపాలిటికే చరమశ్లోకమని చెప్పినప్పటికీ ఆశ్చర్యపడవలసిన అగత్యంలేదు."

యాల్టా నిర్ణయాలను గురించి ఇంతకంటే నీచమైన వ్యాఖ్యానం వుండబోదు. అందుకే దీన్ని పూర్తిగా యిచట ఉదహరించాను.

"బీరములు పలుకుట పాడిగాదేరకైన" అన్నారు కవీశ్వరులు. ఏమంటే, వాటిని సమర్థించుకోలేక తలప్రాణం తోకకువస్తుంది. ఇందులో మొదటి ఆక్షేపణ ఏమిటి? పోలిష్ జాతికి ద్రోహం జరిగిందనే గదా! ఈ విషయమై వేరుగా సమాధానం చెప్పనివ్వను. "ఆంధ్రపత్రిక" మార్చి 5వ తేదీ సంచికలోని 'అంతర్జాతీయ రాజకీయ విలేఖరి' వ్యాసంలోనుంచి సమాధానం చూపుతాను.

"విశాలదృష్టితోచూస్తే. 1919 సంవత్సరంలో మిత్రరాజ్యములవారు రష్యాకు — పోలెండుకూ మధ్య న్యాయంగా ఏర్పాటు చేయబడవలసిన సరిహద్దుగా 'కర్జనులైనును' ఒప్పుకొని యుండినమాట నిజము. కర్జను లైనుకు తూర్పువైపు భాగములను పోలెండు 1921 లో మిత్రరాజ్యముల అభిప్రాయమునకు వ్యతిరేకముగా, బలవంతముగా రష్యా నుండి స్వీకరించినది. ఆ ప్రాంతంలో ప్రజలు అధికసంఖ్యాకులు పోలిష్‌వారు కారు. కాబట్టి న్యాయముగా ఆ భాగములపైన పోలెండుకు హక్కులేదు.

'బీర్బల్' దుష్ప్రచారంలోని కుట్రను పై విషయం బయటపెడుతూంది. నేను వివరించనక్కరలేదు. కాని ఆ వ్యాసంలోనే ఇంకో ఆక్షేపణతెచ్చాడు 'అంతర్జాతీయ విలేఖరి'. కర్జనులైనుకు తూర్పుభాగం పోలెండుది కాదనీ, ప్రజలు పోలిష్‌జాతివారు కారనీ అతడు అంగీకరించాడు. కాని అచటి ప్రజల అభిప్రాయం తీసికోకుండా రష్యాకు యిచ్చివేయడం న్యాయంకాదని ఆక్షేపించుతున్నాడు.

అచటిప్రజలయుక్రేనియన్లు, తెల్లరష్యన్లు. వారు తమమాతృదేశాలైన యుక్రైన్ రిపబ్లిక్‌లోను, బైలోరష్యా రిపబ్లిక్‌లోను, వుండ గోరుతున్నారు. అది వారి సహజవాంఛ. జన్మహక్కు. అలాంటప్పుడు యింకా ప్రజాభిప్రాయం కనుక్కోవడ మెందుకు? వీరి వాదన పటాపంచలు చేయడానికి చిన్న ఉదాహరణ యిస్తాను. భారతీయులు స్వపరిపాలనకు అర్హులో, కారో, విచారణచేయడానికి 1929 లో సైమన్‌కమీషన్ వచ్చింది. మన మేమన్నాం? స్వరాజ్యం మా జన్మహక్కు. విచారించడానికి మీరెవరు? "గోబాక్ సైమన్" అని బహిష్కరించాముగదా!

యాల్టా నిర్ణయాలలో పోలిష్‌జాతికి జరిగిన ద్రోహం ఏమీలేదు. కర్జనులైనుకు తూర్పుభాగం న్యాయంగా ఎవరిదో, ఆ ప్రజలకే చెందింది.

లండను హోటళ్ళలో కూర్చున్న పోలిష్ కమిటీకి మాత్రం యిది గిట్టనిమాట నిజమే. ఈ హోటల్‌ప్రభుత్వం పోలెండులోకి ఎర్రసైన్యం రాకూడదని 1939 ఆగష్టులో అడ్డుపెట్టుటవల్లనే జర్మనీ దాడి చేయగలిగింది. ఛాంబర్లేను, పోలిషుప్రభుత్వం' అరోజుల్లో అనుసరించిన సోవియట్ వ్యతిరేకవిధానమే అసలు యుద్ధానికి దారితీసింది. నేడు ఆ ఎర్రసైన్యమే పోలెండును విముక్తిచేసింది. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోక, ఈహోటలుప్రభుత్వం సోవియట్‌పై నిందలు వేస్తూంది. అలాంటి మూర్ఖుల దురాశలకు యాల్టానిర్ణయం "చరమశ్లోక"మయితే, అందులో తప్పేముంది!

జర్మనీ పంపకమా?

యాల్టా నిర్ణయాలను గురించి సాధారణంగా చేస్తున్న యింకో విమర్శన జర్మనీ దేశాన్ని ఛిద్రంచేస్తున్నారని. తూర్పుప్రష్యాను సైలీషియాను పోలెండుకు యిస్తున్నారు. జర్మనీని రష్యా, అమెరికా, బ్రిటను, ఫ్రాంసులు ఆక్రమించుకొని పరిపాలన సాగించడానికి ఏర్పాట్లు చేశారు. జర్మనీవల్ల నష్టపడిన దేశాలకు వస్తురూపేణా నష్టపరిహారం పుచ్చుకోబోతున్నారు. జర్మనులు ధ్వంసంచేసిన పట్టణాలను తిరిగిజర్మనులచేనిర్మించాలంటున్నారు. ఇదంతా న్యాయంకాదని వీరు వాదించుతున్నారు. ఇలాచేయడం మరో యుద్ధానికి బీజాలు నాటడమంటున్నారు. "లోకశాంతిని అర్థించే ధర్మప్రవర్తకులకు ఉచిత లక్షణమా యిది?"అని ప్రశ్నించుతోంది "కృష్ణాపత్రిక" (ఫిబ్రవరి 17వ తేదీ సంపాదకీయంలో)

నాయకత్రయం చేసిన ప్రకటనలో "జర్మన్ ప్రజలను నాశనం చేయడం తమ సంకల్పం కాదని" స్పష్టంగా చెప్పారు. నాజీ తత్వాన్ని, సైనికాధికారాన్ని మాత్రం పూర్తిగా ధ్వంసం చేయాలన్నారు. అపుడేజాతీయదురహంకారం నశించుతుంది. జర్మన్ ప్రజలు సుఖపడతారు. జర్మనీవల్ల లోకవిపత్తు వాటిల్లదు. అపుడే జర్మనీ విశ్వకుటుంబంలో భాగస్వాములుగా వుంటుంది.

హిట్లరు పరిపాలనవల్ల జర్మన్లలో జాతీయ దురహంకారం బలిసింది. తాము ఉన్నత జాతివారమనీ, యితర ప్రజలు తమకు ఊడిగంచేయడానికి సృష్టించబడిన జంతువులనీ, వారి అభిప్రాయం.

జర్మన్ల ఘాతుకకృత్యాలు

ఆక్రమిత దేశాలలో జర్మన్ సైన్యాలు చేసిన ఘాతుకకృత్యాలు చూడండి. నరహత్యలను వారొక భారీ పరిశ్రమగా ఎంచుతున్నారు. లుబ్లిన్‌లో ఒక హత్యాగారం నిర్మించి 15 లక్షల ప్రాణాలు బలిగొన్నారు. సోవియట్ యూనియన్‌లో జర్మన్ సైన్యాలు కోటి మంది సోవియట్ పౌరులను చిత్రవధ చేశాయి. తల్లుల ఒడిలోనే పిల్లలను లాగి చంపారు. స్త్రీలను అవమానించారు. ఇలాంటి ఘోరాలను లెఖ్ఖకు మించినన్ని ఉదహరించవచ్చు. ఇదంతా జర్మన్‌సైనికులు మానవత్వాన్ని కోల్పోయారని తెలుపుటలేదా!

మద్దుకూరి చంద్రశేఖరరావు

ఇక జర్మన్‌మేధావుల సంగతి చూడండి! జర్మన్ డాక్టర్లు టైఫస్‌క్రిములను ప్రాణంతో ఉన్న మానవులపై ప్రయోగించి పరిశోధనలు చేశారు. 'లావ్' పట్టణంలో జర్మన్ డాక్టర్లు పోలిష్, యుక్రేనియన్ ప్రజలపై టైఫస్ క్రిములను ప్రయోగించి పెంచారు. రీగాలోని జర్మన్ ప్రొఫెసర్లు పారిస్ కాలేజీ లెక్చరర్‌ను పట్టుకొని రక్తనాళాలుకోసి, రక్త పరిశోధనచేశారు. పరిశోధనం కవసరమైనపుడల్లా మనుష్యుల్ని ఉరిదీసి ఉపయోగించడం జర్మన్ సైంటిస్టులకు తృణప్రాయం. ఇలాంటి వాళ్ళలో మానుషత్వం వుందని ఎవరనగలరు?

నాజీతత్వం, జాతీయ దురహంకారం జర్మనులలో మానవత్వాన్ని నశింపజేశాయని పై విషయాలు తెలుపుతున్నాయి. వారికి బుద్ధి గరపాలి. వారిలో మానవత్వం పునరుజ్జీవింప జేయాలి. అందుకు అవసరమైన జాగ్రత్తలు వహించడానికే 'యాల్టా' సమావేశం నిర్ణయించింది.

ఇందులో కక్ష సాధించడమనేది కాదు ప్రధానం. పగతీర్చుకోవాలనే ఉద్దేశం అసలే లేదు. నాజీలుచేసినట్లుగా ఎర్రసైన్యం నరహత్యలు ఎన్నడూచేయదు. పసిబిడ్డలను కత్తులకు ఎరచేయరు. స్త్రీల మానాలను హరించరు. ఏమంటే, అవసులు సభ్యత ఉన్న మానవులు చేసేవికావు. ఎర్రసైన్యాల హోదాకు తగినవికావు. ఎర్ర సైన్యం, మిత్రసైన్యాలు కలసి నాజీ దుర్మార్గులను తుదముట్టించుతాయి. జాతీయ దురహంకారాన్ని నాశనంచేస్తాయి. సక్రమమార్గంలో జర్మన్ ప్రజలకు తిరిగి విద్య గరుపుతాయి.

అందుకే, మిత్రరాజ్య సైన్యాలు జర్మనీని ఆక్రమించుతాయి. సోవియట్, బ్రిటన్, అమెరికా, ఫ్రాంసు సైన్యాల ఆక్రమణక్రింద కొంతకాలం జర్మనీవుంటుంది. జర్మన్ మిలిటరీ తత్వానికి పునాదులను పెకల్చివేస్తాయి. మిలిటరిజానికి పుట్టినిల్లయిన తూర్పుప్రష్యాలోను, సైలీషియాలోను కొంతభాగం పోలెండు కిస్తారు. పోలెండును బలమైన రాజ్యంగా నిర్మించుతారు. నేను నాజీ దుండగీడులను సోవియట్ ప్రజారాజ్యం చావుదెబ్బగొట్టినట్లే, భవిష్యత్తులో పోలెండు ప్రజారాజ్యం జర్మనీ మిలిటరీ తత్వానికి పక్కలో బల్లెమై మెలగుతూ వుంటుంది.

ఇదే విధంగా మిత్రరాజ్యాలు అవుసరమైన కీలకస్థానాలను ఆక్రమించి, నాజీరాక్షసి మళ్ళీ తలఎత్తకుండా చూస్తాయి.

నష్టపరిహారాలు

ఇంతేగాదు. జర్మనులలో మానవత్వాన్ని పునరుజ్జీవింప చేయాలి. వారు నాశనం చేసిన నగరాలను, పరిశ్రమలను వారిచేతనే కట్టించాలి. ఈ బందిపోటుదొంగలు ఆక్రమిత దేశాలలో సర్వనాశనం చేశారు. ఆ దేశాలకు జర్మన్లచే వస్తురూపేణా నష్టపరిహారంవసూలు చేస్తాయి. యంత్రాలు వగైరా సప్లయిచేసి, ఆయాదేశాల పరిశ్రమలను పునరుద్ధరించాలి.

ఈ విషయమై అనేకమంది 'వెర్సైలీస్' సంధిలో నష్టపరిహారాలు పుచ్చుకోడం మళ్ళీ యుద్ధానికి కారణమయిందనే ఆక్షేపణ తెల్పుతున్నారు. క్రిందటియుద్ధంలో జర్మనీ ఓడిపోయాక జర్మనీలో తిరిగి సామ్రాజ్యవాదుల పెత్తనమే సాగింది. మిత్రరాజ్యాలు జర్మనీ నుండి ధనరూపేణా నష్టపరిహారం డిమాండు చేశాయి. నిజానికి జర్మనీనుంచి వసూలు చేసింది స్వల్పం. వసూలు చేసిన నష్టపరిహారంకంటే పెట్టిన అప్పులే జాస్తి. అందుచే నష్టపరిహారాలు వసూలు చేయడంవల్లనే మళ్ళీ యుద్ధం వచ్చిందనడంలో అర్థంలేదు.

క్రిందటిసారి నష్టపరిహారాలు పుచ్చుకోవలసినవి, యివ్వాలసినవి కూడా సామ్రాజ్యవాదదేశాలు. వస్తురూపేణా పుచ్చుకుంటే తమ పరిశ్రమలు దెబ్బతింటాయనీ, తమ దేశంలో నిరుద్యోగసమస్య వస్తుందనీ, వాటి భయం. జర్మనీ ధనరూపేణా యివ్వలేకపోయింది. బ్రిటను, ఫ్రాంసులే తిరిగి జర్మనీకి అప్పులుపెట్టాయికూడ. అవిధంగా జర్మనీపై తమ పలుకుబడిని వుంచుకొని, నాజీజానికి పాలుపోసి పెంచాయి. సోవియట్ ప్రజారాజ్యాన్ని అంతమొందించడానికి జర్మన్ ఫాసిజం తమకు వినియోగించుతుందని సామ్రాజ్యవాదులు తలిచారు. కాని వారి కృషి విఫలం అయిందనే సంగతి తరువాత చరిత్ర రుజువుచేసింది.

ఇక యిప్పుడు నష్టపరిహారాలు వస్తురూపేణా వసూలుచేస్తారు. హెచ్చుగా నష్టపడిన సోవియట్‌యూనియన్, పోలెండ్, ఫ్రాంసులాంటి దేశాల పునర్నిర్మాణానికి యివి అవసరం. వీటిలో ప్రజాప్రభుత్వాలున్నాయి కాబట్టి, నిరుద్యోగభయం వాటికి వుండదు. ప్లానుప్రకారం తమ దేశాభ్యుదయానికి అవి వుపయోగించుకుంటాయి. జర్మనీనుంచి పుచ్చుకునే సామగ్రి అందుకు (మిగతా 9 వ పేజీలో)

ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ పరాజయాలు

ఇండియా ప్రభుత్వ ఆర్థిక సభ్యుడు రెయిస్‌మన్ ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెటు ప్రవేశపెట్టాడు. అతనికంటె ఘనుడు ఆచంటి మల్లన్న అన్నారు. అల్లాగే రైల్వేబడ్జెటుకంటే జనరల్ బడ్జెటు మరీ అధ్వాన్నంగా వుంది. రెయిస్‌మన్ దృష్టిలో 1943-44 ఆర్థిక సంక్షోభం సహజంగా ప్రకృతిలో సంభవించే తుపానువంటిదేనట. ఈయన గురువు ఇండియా మంత్రి అమెరీ యీ కరువుకాటకాల భారమంతా భగవంతునిపై వేయబోయాడు: [illegible] శిష్యుడు. తుపాను గడచిపోయి భారతదేశంలో ఆర్థికస్థిమితం ఏర్పడిందని రెయిస్‌మన్ సంతృప్తి వెల్లడించాడు. ధరలు నిలబడ్డాయనీ ఆహారసమస్యను పరిష్కరించడంలో జయప్రదామనీ యితడు డప్పాలుకొట్టాడు.

కాని నిజమేమిటి?

వాస్తవంలో యివి శుద్ధ అబద్ధాలని రెయిస్‌మన్ బడ్జెటు లెఖ్ఖలే చెబుతున్నాయి. 1944-45 సంవత్సరంలో 156 కోట్లు, మరుసటియేడు 164 కోట్ల రూపాయిలు లోటు వస్తుందని అతడే అంచనావేశాడు. సాంవత్సరిక ఆదాయం, విపరీతంగా పన్నులు పెంచినప్పటికి 350 కోట్లను మించలేదు. ఇంతపెద్ద బడ్జెటు లోటురావడానికి ముఖ్యకారణం దేశరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుటే. 1941-42 లో డిఫెన్సు ఖర్చులు 104 కోట్ల రూపాయలు మాత్రమేవుంటే, 44-45లో 397 కోట్లకు పెరిగాయి.

యుద్ధకాలంలో డిఫెన్సుఖర్చులు పెరగడంలో ఆశ్చర్యంలేదు. జపాను దురాక్రమణ మనదేశాన్ని ఎదుర్కొన్నపుడు దేశరక్షణకు ఎక్కువ ఖర్చుచేసినందుకు భారతీయులు ఆక్షేపించరు.

కాని, యీ ఖర్చులు భారతదేశపు ఉత్పత్తి శక్తులను, పరిశ్రమలను పెంపొందించడానికి ఎంతవరకు ఉపయోగించాయి? లేక, కేవలం బ్రిటను, అమెరికాలనుంచి దిగుమతులు చేసికొని భారత పరిశ్రమాభివృద్ధిని అరికడుతున్నారా? అనే ప్రశ్న ఈ ఖర్చులు సక్రమమా, కాదా అని నిర్ణయించడానికి గీటురాయి. బ్రిటిషు సామ్రాజ్యవాదులు తమపెత్తనం భారతదేశంపై సాగించడంకోసం భారత పరిశ్రమలను అరికట్టారు. బ్రిటిషు పెట్టుబడిదారులు తమసరుకు అమ్ముకొని విపరీతలాభాలను గడించడానికిమాత్రమే డిఫెన్సు ఖర్చులు వినియోగించాయి. అందువల్లనే భారతీయులందరూ ఇండియా ప్రభుత్వ డిఫెన్సు ఖర్చులను నిరసించుతున్నారు.

ఉదాహరణకు చూడండి. జాతీయప్రభుత్వమున్న ప్రతి దేశంలోను యుద్ధఖర్చులను తమ దేశీయ పరిశ్రమలను పెంపొందించుకోడానికి వినియోగించుతున్నారు. ఆస్ట్రేలియా తన మోటారు, విమాన నిర్మాణ పరిశ్రమలను వృద్ధిచేసుకొంది. భారతదేశంలో అలాంటి ప్రయత్నాలకు ఇండియా ప్రభుత్వం అవకాశమివ్వలేదు. అమెరికా నుంచి వచ్చిన 'గ్రేడీ' కమిటీ సిఫార్సులను నిరాకరించింది. అమెరికా అరువు-కవులు చట్టాన్ని వినియోగించుకొని భారత పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం సహాయపడలేదు సరిగదా, ఆటంకాలు పెట్టింది. ఫలితం, పైపెచ్చుమనదేశ పరిశ్రమలు వెనుకబడే వుండిపోయాయి. ప్రజల ఆర్థిక స్థితి నానాటకుంటుపడి పోతూంది.

ఆర్థిక తుపానుకు కారణం?

బ్రిటిషుప్రభుత్వం యుద్ధసప్లయిలకుగాను భారతదేశంలో సరుకును కొంటూంది. వీనికి బదులుగా, బ్రిటను ఇండియాకు యంత్రసామగ్రి అమ్మడంలేదు. అలాచేస్తే భారత పరిశ్రమలు వృద్ధిచెందుతాయి. కాని బ్రిటను అలా చేయటంలేదు. ఇండియా ప్రభుత్వం కరెన్సీనోట్లను అదనంగా అచ్చువేసి యీ సరుకును కొంటూంది. ఇండియాప్రభుత్వం పేరున లండనులో "స్టెర్లింగు నిల్వలు" పేరుకుపోతున్నాయి.

ఈ విధంగా ఇండియా గవర్నమెంటు కరెన్సీనోట్లు అదనంగా అచ్చువేసి బ్రిటిషుప్రభుత్వంకోసం యీ దేశంలో సరుకులు కొనడంవల్ల దేశంలో నోట్ల ముమ్మరం ఎక్కువయింది. రూపాయి ఖరీదు విపరీతంగా పడిపోయింది. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశమంతటా కరువు-కాటకాలు వ్యాపించాయి. ఇదే 1943-44 లో వచ్చిన ఆర్థికతుపానుకు కారణం.

దీని ఫలితంగా 34లక్షలు భారతప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంటువ్యాధులతో బాధపడుతున్నారు. ప్రజాసామాన్యంయొక్క ఆర్థికజీవితమే విచ్ఛిన్నమై పోయింది.

పరిస్థితి బాగుపడిందా?

ఆర్థికసభ్యుడు పరిస్థితులు బాగుపడ్డాయని సంతృప్తి వెల్లడించాడు. కాని వాస్తవంలో యిది నిజంకాదు. వస్తువుల ధరలు యుద్ధం పూర్వంకంటే $2\frac{1}{2}$ రెట్లకు పైగా పెరిగాయి. కార్మికుల జీతాలు యీరేటులో పెరుగలేదు. బీదరైతులు తాముకొనే బట్టలు, కిరోసిన్‌లాంటి వస్తువులకు విపరీతధరలు చెల్లించుతున్నారు. వారు అమ్మే ధాన్యం ఖరీదులు అలా పెరగలేదు. అందుచే కార్మికులు, రైతులు, ప్రజాసామాన్యం ఇన్‌ఫ్లేషన్‌వల్ల అనేక ఒడుదుడుకులు పడుతున్నారు.

కాని రెయిస్‌మన్ యీసంగతి గుర్తించక 'కార్మికులకు, వ్యవసాయక వర్గాలకు డబ్బురూపేణా వచ్చేఆదాయం పెరిగిందంటున్నాడు. కాని వాస్తవం ఏమిటి? ప్రజాసామాన్యం ఆర్థికసౌష్ఠవం పెరగలేదు. నీరసించిపోతూంది. పైవంకతో కార్మికుల జీతాలుపెరగకుండా ప్రభుత్వమూ, యజమానులూ చూస్తున్నారు. ఉద్యోగులు బీదరైతులను పీడించి యుద్ధబాండులను అమ్ముతున్నారు. ఇంతకంటేఘోరంవుండబోదు.

కాంగ్రెస్ - లీగ్ ఐక్యత

భారత ప్రజా అభ్యుదయానికి విరుద్ధమైన ప్రభుత్వ బడ్జెటును ఢిల్లీ అసెంబ్లీలో ప్రజాపార్టీలు వ్యతిరేకించాయి. కాంగ్రెసు, లీగ్ పార్టీలు కలసి బడ్జెటు సమావేశంలో ప్రభుత్వాన్ని వరుసగా ఓడించివేస్తున్నాయి: ఇండియా ప్రభుత్వంపై భారతప్రజలకుఏమాత్రం (మిగతా 10వ పేజీలో)

కె. యస్. గుప్తా అమరజీవి అగుగాక!

"సుందుల్లేవు - వైద్యులు కరవయ్యారు"-ఈ ఆక్రందనతో మొన్న అయిదవతేదీని అసెంబ్లీ భవనం [illegible]ప్రమోగింది; నిష్కల్మష ప్రజాసేవకుడొకడు తన తుదిశ్వాసతో ప్రజలకోసం వెల్లడించిన ఆవేదనఅది. ఆమాట అంటూనే మన కె. యస్. గుప్తా అసెంబ్లీ భవనంలో నేలకొరిగాడు. ప్రజాసేవలోనే తుదిప్రాణాలు విడవటమంటే ఏమిటో నిరూపించాడు. మరపునరాడు ఇక మన కె. యస్. గుప్తా!

పార్టీకక్షలను సాధించడమే పరమావధిగా పెట్టుకున్న నాయకమ్మన్యుల దుశ్చేష్టలకు అంతులేకుంటున్న ఈ రోజుల్లో, 'ప్రజాసేవకై వివిధ పక్షాల ఐక్యత!' అనే అమరసందేశాన్ని చాటిన కాంగ్రెసు దేశభక్తుల్లో ముఖ్యుడు. ఎవరెన్నిచెప్పినా ప్రజాసేవను విస్మరించక, ఈ సందేశాన్ని అడుగడుగునా ఆచరణలోపెట్టినధీరుడు. ఇటువంటినాయకుల అవసరం ఈనాడింతంతకాదు-వీరుపోవడం దేశానికి నేను నూచించలేని దౌర్భాగ్యం. విశాఖ జిల్లాకొక పెన్నిధి. ఐక్యతాదర్శానికొక పట్టుగొమ్మ. దేశానికొక ఆదర్శపుత్రుడు - మన గుప్తా మరిలేడు.

కాని, అతడు చూపిన ఆదర్శమార్గం దేశసేవకులందరిని ఆహ్వానిస్తూంది. అసెంబ్లీలో అతని కళేబరాన్ని కన్నీళ్లతో కడిగిన పెద్దలు, అతని స్మృతికి సంతాపం వెలిబుచ్చిన దేశంలోని ఇతర నాయకులు, అశ్రుతర్పణలిస్తున్న దేశసేవకబృందం—అందరూ ఈ విషయాన్ని మరువకుందురుగాక. ఆ ఆహ్వానాన్ని స్వీకరించడం తమ పవిత్రకర్తవ్యం, అదే గుప్తాగారికి తగిన స్మారకచిహ్నం అని గుర్తించెదరుగాక!

ఈ కర్తవ్య నిర్వహణలో అకళంక దేశసేవకుడు కె. యస్. గుప్తా అమరజీవి అగుగాక.

★ సంపాదకీయం

రాష్ట్రరైతుమహాసభ నిషేధం

తెనాలిలో జరుగనున్న ఆంధ్రరాష్ట్ర రైతుమహాసభకు మద్రాసు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అనుమతి యివ్వకపోవడానికి ప్రభుత్వ కార్యదర్శి యీ దిగువకారణాలు తెలిపాడు. ఆరోగ్యరక్షణ, రవాణా ఏర్పాట్లు, భోజన వసతులు చేయడం వీలుకానందున ప్రభుత్వం అనుమతి యివ్వజాలదని తెలిపాడు.

ప్రభుత్వం తెలిపిన కారణాలు కారణాలుకావు సాకులు. ఆరోగ్యరక్షణ కవుసరమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఆహ్వానసంఘం పూనుకుంది. రవాణా యిబ్బందులు కూడ మహాసభకు ఆటంకంకావు. ఏమంటే ప్రతినిధులుగా వచ్చే కొన్ని వందలమంది మినహాయిస్తే తక్కిన ప్రజాసమీకరణ అంతా స్థానికంగా జరుగుతుంది. రైతులు తమ బళ్ళపై వచ్చి తమమహాసభను జయప్రదంచేస్తారనీ, రైళ్లు, బస్సులు ఎక్కువగా వినియోగించరనీ హామీ యివ్వబడింది.

భోజనవసతులు విషయంకూడ ప్రభుత్వం నెరవేర్చవలసిన ఘనకార్యం ఏమీలేదు. రైతులే తమ రేషన్లు తెచ్చుకుంటారు. పంటలు పండించి యితరులకు భోజనం పెడుతున్న రైతుల మహాసభకు యిలా కుంటిసాకులు చెప్పి అనుమతి నిరాకరించడం అనాలోచితము, అక్రమము.

గతసంవత్సరం బెజవాడలో అఖిలభారత రైతుమహాసభకు దాదాపు లక్షమంది రైతాంగం సమీకరించబడింది. అపుడు రైతుసేవకులు, ఆహ్వానసంఘము ఆరోగ్య రక్షణ వగైరా విషయమై చేసిన ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉన్నాయని అధికారులే పొగిడారు. మహాసభకు వచ్చిన ప్రజలు ఆరోగ్య నియమాలను చక్కగా పాటించారని అందరూ మెచ్చుకున్నారు.

బెజవాడ మహాసభ ఏర్పాట్లు చూచిన వారికి, రైల్వేలు-బస్సులు ప్రయాణం నిషేధించినప్పటికీ జరిగిన బ్రహ్మాండమైన సమీకరణ గమనించినవారికి, ప్రభుత్వం చూపిన కారణాలువట్టి సాకులని స్పష్టంగా బోధపడుతుంది.

రాష్ట్రరైతుమహాసభకు గుంటూరుజిల్లా రైతాంగం అన్నివిధాల సహాయం చేస్తూంది. ధనసహాయం చేస్తున్నారు. తాటాకులు, వంటచెరకు వగైరా వస్తువులు సప్లయి చేస్తున్నారు. స్త్రీలు మహాసభకోసం పచ్చళ్ళు వగైరా సిద్ధం చేస్తున్నారు.

ఇలా ఉత్సాహంతో జరుపుకొంటున్న రైతుమహాసభకు అనుమతి నిరాకరించడానికి ఒకటే కారణముంది. ప్రభుత్వానికి ప్రజా సమీకరణ యిష్టంలేదు: రైతాంగం ఒకచోటచేరి తమ వర్గహక్కులను, జాతీయ వాంఛలను ఎలుగెత్తి చాటడము ప్రభుత్వానికి యిష్టంలేదు: అందువల్లనే అనుమతి నిరాకరించింది.

ప్రజలు, రైతాంగం ఆందోళనచేసి ఒత్తిడి తేవాలి: ఆంధ్రరైతాంగ మహాసభకు అనుమతి సంపాదించాలి.

★ నాలుగవ రాయలసీమ మహాసభ

ఆంధ్రరాష్ట్రసిద్ధి రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకంకాదు

— మద్దుకూరి చంద్రశేఖరరావు

తెలుగు ప్రజలందరం ఒకజాతివారం. సర్కారులలోవున్నా, రాయలసీమలోవున్నా, తెలంగాణాలోవున్నా తెలుగు ప్రజలందరం ఒకేభాష మాట్లాడుతున్నాం. వేలయేండ్లనుంచి క్రమాభివృద్ధిచెందుతువున్న సంస్కృతి, సభ్యత తెలుగుప్రజలసొమ్ము. 'దేశభాషలందు తెలుగులెస్స' అనికృష్ణదేవరాయలమెప్పుపొందిన ప్రాచీనవాఙ్మయం మనకుంది. ఓరుగల్లు, అమరావతి, నాగార్జునకొండ, హంపి వగైరా ప్రాంతాలలోకన్పించే శిల్పాలు నేటికీ ఆంధ్రుల కళానైపుణ్యాన్ని వేనోళ్ళ చాటుతున్నాయి.

భేదాలకు కారణం

కాని ఆంధ్రదేశమంతటా ప్రజల ఆర్థిక జీవితం ఒకే విధంగా వృద్ధిచెందలేదు. దీని ఫలితంగా ప్రాంతీయఅభిమానాలు, సర్కారు-రాయలసీమ భేదాలు ద్యోతకమవుతున్నాయి.

19వ శతాబ్దం రెండోభాగంలో కృష్ణా, గోదావరి, పెన్నా నదులకు ఆనకట్టలు కట్టారు. సర్కారుజిల్లాలలో వ్యవసాయం బాగా వృద్ధిచెందింది. ఆర్థికస్థితి బాగుపడి, విద్యావిజ్ఞానాలు వృద్ధిచెందాయి.

ఈసందర్భంలో యింకోవిషయం గమనించాలి. ఆంధ్రదేశంలోకన్నా తమిళదేశంలో విద్యాశాలలు, పరిశ్రమలు ముందు ప్రారంభించబడ్డాయి. అందుచే తమిళులు ప్రభుత్వోద్యోగాలలో ప్రాబల్యం సంపాదించారు. రాజధాని అంతటా విస్తరించారు. అదే విధంగా విద్యలో ముందున్న సర్కారాంధ్రులు ఉద్యోగస్తులుగా రాయలసీమలోకివ్యాపించారు.

ఆంధ్రదేశమంతటా మధ్యతరగతివారిలో తమిళులపై ద్వేషం వున్నట్లుగానే, రాయలసీమలో మధ్యతరగతి ప్రజలలో సర్కారాంధ్రులపై ద్వేషం ప్రసరించసాగింది. దీనికి ముఖ్యకారణం రాయలసీమ ఆర్థికంగా వెనుకబడి వుండటం. విద్యాసౌకర్యాలు తగినంతగా లేవు. ఉన్నవాటినైనా వినియోగించుకోగల ఆర్థికశక్తిలేదు.

ఆంధ్రమహాసభ కృషి

ఆంధ్రమహాసభ 30 యేండ్లనుంచి ఆంధ్రజాతీయైక్యతను నిర్మించడానికి కృషిచేస్తుంది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంకావాలని ఆందోళన చేస్తోంది. కాంగ్రెసు మహాసభ భాషాప్రయుక్తరాష్ట్రనిర్మాణానికి అంగీకరించింది. కాంగ్రెసు నిర్మాణంలో ఆంధ్రరాష్ట్రశాఖను ఏర్పరచింది. నాటినుంచి ఆంధ్రదేశంలో వివిధ ప్రజా ఉద్యమాలు బయలుదేరి నానాటి పెంపొందుతున్నాయి.

ఆంధ్రులకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ప్రజాందోళన ఫలితంగా ప్రభుత్వం నిర్మించింది. కాంగ్రెసు మంత్రులు అధికారంలో వుండగా మద్రాసు శాసనసభలు ప్రత్యేకరాష్ట్ర నిర్మాణాన్ని ఆమోదించుతూ తీర్మానించాయి. కాని సామ్రాజ్యవాదులు అడ్డంకోల వలన యింతవరకు ఆంధ్రప్రజల ప్రత్యేక రాష్ట్రవాంఛ నెరవేరలేదు.

రాయలసీమ మహాసభలు

రాయలసీమ ఆర్థికంగా, వైజ్ఞానికంగా వెనుకబడివుండటంచేత, మధ్యతరగతి ప్రజలలో సర్కారు ఆంధ్రులయెడ అనుమానాలు, ద్వేషం వుందని పైన తెలపాను. ఈ దృక్పథానికి రాయలసీమ మహాసభ ప్రాతినిధ్యం వహించుతూంది. ఆంధ్రమహాసభకు పోటీగా రాయలసీమ మితవాద ప్రముఖులు దీని నిర్మాణానికి పూనుకున్నారు.

ఆంధ్రమహాసభ రాష్ట్రం కావాలంటే వీరు వద్దని తీర్మానించారు. దత్తమండలాల కాలేజీలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేర్చాలంటే వీరు వ్యతిరేకించుతున్నారు. వీరు రాయలసీమ ఆర్థికంగా పెంపొందాలని కోరుతారు. అందుకు మద్రాసురాష్ట్రంలోనే వుండాలంటారు. ఆంధ్రరాష్ట్రంవస్తే రాయలసీమ ఆర్థికాభివృద్ధికి ఎలా ఆటంకమో తెలుపరు. ఇంతకాలం మద్రాసు రాజధానిలో ఉన్నప్పటికీ, రాయలసీమ ప్రజలకు ఏమీ ఒరగలేదనే సత్యాన్ని గ్రహించలేదు.

ఈ సందేహాలను తీర్చడానికి ఆంధ్రమహాసభ కృషిచేస్తూంది. రాయలసీమ ఆర్థికాభివృద్ధికి అవుసరమైన తుంగభద్రా ప్రాజెక్టుకు ఆంధ్రులందరు కృషిచేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఈప్రాజెక్టు నిర్మాణానికి అన్నిటికంటే ముందు పూనుకుంటుందని రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చింది ఆంధ్రమహాసభ. కాని దురదృష్టవశాత్తు పై అనుమానాలు యింకా తొలగలేదు. కాంగ్రెసు మంత్రివర్గంలో రాయలసీమవారికి స్థానాలు యివ్వకపోవడం దీనికొక కారణం.

రాజంపేటసభ

రాజంపేటలో 4వ రాయలసీమ మహాసభ 25—2—45 తేదీన జరిగింది. ఈవారంలోనే తుంగభద్రప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.

ఈమహాసభకు వివిధపార్టీలవారువచ్చారు. ఆంధ్రరాష్ట్రం వద్దని వాదించే జస్టిస్‌పార్టీ ప్రముఖులైన పి.యల్. నరసింహారెడ్డివగైరా వచ్చారు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకించని, తటస్థంగా వుంటూరని మహాసభ అగ్రనైజర్లు ప్రచారం చేసినందువల్ల కాంగ్రెసు నాయకులైన కోటిరెడ్డి,సంజీవరెడ్డిగార్లు వగైరా వచ్చారు. రాయలసీమ మహాసభ వేదికనుంచి ప్రతిధ్వనించే ప్రజానీకపు కోర్కెలను తీసికొని, వాటికై కృషిచేసి ఆంధ్రప్రజాఐక్యతను నిర్మించాలని కమ్యూనిస్టులు వచ్చారు.

మొత్తం 300 మంది మహాసభకువచ్చారు. ప్రతినిధులలో ఎక్కువమంది బళ్ళారి,అనంతపురం జిల్లాలనుంచి వచ్చారు. అధ్యక్షునిఊరేగింపు, మహాసభ ఏర్పాట్లు వైభవంగా జరిగాయి. కాని ప్రజానీకం ఎక్కువగా సభలలో పాల్గొనలేదు. వచ్చిన వారిలోకూడ సభలు తగినంత ఉత్సాహం కలిగించలేదు.

అధ్యక్షోపన్యాసం

మహాసభకు శ్రీ మూలా నారాయణస్వామిగారు అధ్యక్షతవహించారు. తమ ఉపన్యాసములో హెచ్చుభాగం ప్రత్యేకాంధ్రరాష్ట్రం అక్కరలేదని వాదించడానికి వీరు వినియోగించారు. ఆంధ్రరాష్ట్రం ఆర్థికంగా స్వయం పోషకం కాదని ఏమేమో వితండవాదన చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దత్తమండలాలను చేర్చనిరాకరించినందుకు మద్రాసు గవర్నరును అభినందించారు. రాయలసీమ అభ్యుదయానికి పుల్లంపేట, సాగిలేరు, వెలుగోడు, హగరి వగైరా ప్రాజెక్టుల నిర్మాణం కావాలని కోరారు. బట్టలమిల్లులు స్థాపించాలని కోరారు.

ఆర్థిక కోర్కెలకు సంబంధించినంత వరకు అధ్యక్షులవారి సూచనలు సక్రమంగానే వున్నాయి. కాని వీటిని సాధించడానికి ఐక్యఆంధ్రజాతీయ ఉద్యమం అవుసరమని వీరు గుర్తించలేదు. ఇన్ని యేండ్లుగా తుంగభద్రప్రాజెక్టు నిర్మించని మద్రాసుప్రభుత్వం నేడు పూనుకోడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రజలందరం కలసి ఆందోళన చేయుటయే నని గ్రహించలేదు. తెలుగు జాతీయాభివృద్ధికి, సాహిత్యం, కళలు పెంపొందడం సర్కారుజిల్లాల ప్రజలకెంత అవుసరమో, రాయలసీమ ప్రజలకంత అవుసరమని వీరు గమనించనేలేదు అందువల్లనే ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దత్తమండలాలను చేర్చనందుకు గవర్నరును అభినందించగలిగారు. ఇలా ప్రజలపై విశ్వాసముంచి పనిచేయక బ్రిటిషు సామ్రాజ్యవాదులవైపు దృష్టి నిగుడ్చడం ఎంతేని విషాదకరం.

ప్రధాన తీర్మానము

రాయలసీమ ఆర్థిక, వైజ్ఞానిక పురోభివృద్ధి కోసం రాయలసీమ మహాసభ వేదికగావుండాలనీ, ఆంధ్రరాష్ట్రం కావలెనా-వద్దా అనే సమస్యపై వివాదాలు పెంచుకొని చీలడం రాయలసీమ అభివృద్ధికే నష్టదాయకమని తీర్మానం ఉపపాదించబడింది. ఇదిచాల సమంజసంగా వుందని శ్రీయుతులు సంజీవరెడ్డి, కోటిరెడ్డిగార్లు వాదించారు. విషయ నిర్ణయ సభలో రాత్రి 1 గంటవరకు వాదన జరిగింది. ఆంధ్రరాష్ట్రానికి వ్యతిరేకులు యీ తీర్మానాన్ని ఎదిరించారు. గత మహాసభ తీర్మానాలనే బలపరచాలని వాదించారు.

వాదోపవాదాల అనంతరం ఒక రాజీ తీర్మానం అంగీకరించబడింది. దాని సారాంశమిది. 'భాషాప్రయుక్త రాష్ట్రసమస్య స్వాతంత్ర్యం వచ్చువరకు సజీవమైన సమస్యకాదు. అందుచేత రాయలసీమ ఆర్థిక, పారిశ్రామిక వైజ్ఞానిక అభివృద్ధికి పాటుపడవలెను.' ఈ తీర్మానాన్ని బహిరంగసభలో శ్రీ రామసుబ్బారెడ్డిగారు ప్రతిపాదించారు. శ్రీ సుందరరాజయ్యంగారు, కోటిరెడ్డిగార్లు సమర్థించారు. ఏకగ్రీవంగా ప్యాసయింది.

ఈ తీర్మానాన్ని బలపరచిన కాంగ్రెసు పెద్దలు, సత్యమువెల్లడించిన కమ్యూనిస్టు సోదరులు కూడ ఒక ముఖ్యవిషయాన్ని గమనించలేదు. తెలుగుభూమిలో అన్నిప్రాంతాలు అభివృద్ధిచెందాలని తెలుగు ప్రజలందరం కోరతాము. అలా కోరని వారిలో ఆంధ్రజాతీయతే లేదనవచ్చు. అంతేకాదు. రాయలసీమవంటి వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయుడం ఆంధ్ర జాతీయాభిమాను లందరి కర్తవ్యం. అందుకే తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాంఛించుచున్నారు. కాబట్టి రాయలసీమ ఆర్థికాభివృద్ధికి ఆంధ్రరాష్ట్రం వ్యతిరేకం కాదుగదా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించి రాయలసీమ వంటి ప్రాంతాలలో పరిశ్రమలు, ప్రాజెక్టులు, నిర్మించి అభివృద్ధి కలుగజేస్తుంది. సమస్త తెలుగు ప్రజల విద్యా విజ్ఞానాభివృద్ధికి కృషి చేస్తుంది. ఆంధ్రజాతీయ కళలు, సంస్కృతి, సభ్యత ఆంధ్ర జాతీయప్రభుత్వం క్రిందనే సర్వతోముఖంగా వికసించుతాయి.

ఈ విషయముపై, కాంగ్రెసు నాయకులు, కమ్యూనిస్టు సోదరులు కూడ రాయలసీమవాదులకు నచ్చచెప్పలేకపోవుట విషాదకరం. అధ్యక్షులవారు ఆంధ్రరాష్ట్రం ఆర్థికంగా స్వయం పోషకం కాదని వాదనతెచ్చారు. దీనికి అర్థంలేదు.

ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రెండుకోట్ల ప్రజలుంటారు అస్సాం, ఒరిస్సా, సింధు, సరిహద్దు, మధ్యరాష్ట్రాలు - ఈ ఐదు రాష్ట్రాలలో ప్రతిదానికంటే ఆంధ్రరాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వుంటుంది. మద్రాసు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సగంపైగా ఆంధ్ర ప్రాంతం నుంచే వస్తూంది. అందుచే యీ వాదనలో పసలేదు.

అంతేగాదు. ఒకజాతి ప్రజలు తమకు ప్రత్యేకరాష్ట్రం, లేక ప్రభుత్వం కావాలని కోరడం వారి సహజవాంఛ; వారి జన్మహక్కు. వారి అభ్యుదయానికి అదొకమెట్టు.

ఈ విషయం ప్రతినిధులు గమనించకపోవుట సరికాదు. కాని రాష్ట్రం మాకు వద్దని వెనుకటి సభలలోవలే తీర్మానించకపోవడం శుభసూచకం 1943 - 44 కరువులలో ఆంధ్రులందరు ఐకమత్యంతో ఆందోళన చేయడం, తుంగభద్రా ప్రాజెక్టును సాధించడంవల్ల రాయలసీమ ప్రజా హృదయంలో ప్రజ్వరిల్లిన ఆశాజ్యోతికి యిదొక చిహ్నమని మేము ఆశించుతాము.

ఇతర తీర్మానాలు

రాయలసీమ ఆర్థికాభివృద్ధికి అవుసరమైన సమస్యలపై 30 తీర్మానాలు చేయబడినాయి. అప్పర్‌పెన్నార్, కుముద్వతి, గండికోట, గాజులదిన్నె వగైరా ప్రాజెక్టులను నిర్మించాలని తీర్మానాలు చేశారు.

తిరుపతి దేవస్థానం డబ్బుతో విశ్వవిద్యాలయము నిర్మించాలని కోరుతూ తీర్మానించారు. ఇంజనీరింగు కళాశాల నిర్మించాలనికోరారు.

ఈ తీర్మానా లన్నిటిలోనూ రాయలసీమ ప్రజలు ఆర్థికంగానూ, విజ్ఞానంలోనూ అభ్యుదయం చెందాలనే ఆతురత, కోరిక ద్యోతకమవుతోంది. వీటి యెడల ఆంధ్ర భూమిలో నివసించే జనులందరికీ సానుభూతి వుంది. శాయశక్తులు వినియోగించి ఆంధ్ర ప్రజలందరు రాయలసీమ సోదరుల ఆర్థిక, వైజ్ఞానిక ఉన్నతికొరకు కృషిచేస్తారు. బ్రిటిషు ప్రభుత్వంనుంచిగాని, విజాతీయ పెట్టుబడిదారులనుంచిగాని వచ్చే ఆటంకాలను ఎదుర్కోటంలో రాయలసీమ సోదరులకు అండగా నిలుస్తారు. అలాచేయడం మన ప్రజలందరి కర్తవ్యం.

రాయలసీమ సోదరులు ఒక విషయం గుర్తించాలి. ఆంధ్ర జాతీయ వికాసానికి, తెలుగుప్రజలందరి ఆర్థికాభివృద్ధికి, కళలు, సంస్కృతిసర్వతోముఖంగా పెంపొందడానికి, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం మనకు కావాలి. అందుకు కలసిరావడం రాయలసీమ ప్రజల కర్తవ్యం.

రాయలసీమప్రజల అభ్యుదయం కొరకు, తెలుగుప్రజలందరి జాతీయవికాసం కొరకు రాయలసీమాంధ్రులు, సర్కారు ఆంధ్రులు-అందరం భుజం భుజం కలిపి కృషి చేదాం. ఇదే ఆంధ్ర జాతియైక్యతకు మా వినయపూర్వకమైన విజ్ఞాపన.

గమనిక

ఆంధ్రరాష్ట్ర మునిసిపల్ అండ్ లోకల్ బోర్డ్సు ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహకవర్గ సమావేశం మార్చి 18, 19వ తేదీలలో రాజమండ్రి ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ఆఫీసులో జరుగుతుంది వివిధ బ్రాంచిసంఘాలనుండి రాష్ట్రకమిటీసభ్యులంతా తప్పకుండా రావాలని ప్రార్థన.

యల్. వి. రత్నం,
జనరల్ సెక్రటరీ.

మునిసిపల్ కార్మికుల కడగండ్లు

ప్రజల బాధ్యత

ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ పనివారల సంఘం యేర్పడి నాలుగు సంవత్సరాలైంది. అప్పటినుంచి యీ కార్మికులు తమ కర్తవ్యాలను గుర్తించి, పట్టణ పారిశుభ్రతను కాపాడటానికి శక్తివంచనలేకుండా పనిచేస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలివున్న ఈ రోజులలో కార్మికులను ఉత్సాహపరచి, ప్రజావసరాలను నచ్చచెప్పి, పనివారల సంఘ సహకారంతో ప్రజా ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి మున్సిపాలిటీ మీదవున్నది. ముఖ్యంగా తమ ఆర్థిక యిక్కట్టులను తీర్చుకొనుటకు మాత్రమేగాక, పట్టణ పారిశుభ్రత కార్యక్రమాన్ని తమ పాలసీగా అంగీకరించి, కృషి చేస్తున్నప్పుడు, యీ కార్మికులయొక్క, వీరి సంఘాలయొక్క సహకారం కోరినంత మాత్రాన లభిస్తుంది.

పట్టణ పారిశుభ్రతను కాపాడటానికి మునిసిపల్ కార్మికులు అనేక సూచనలు చేశారు. ప్రత్యేకంగా "ఆరోగ్యవారాలు" జరిపారు. మైల దూరమునా తోలుకొని పోవటానికి బండ్లసంఖ్యను అధికం చెయ్యాలని, చెడిపోయిన వాటిని బాగుచేయించమని, మున్సిపాలిటీలకు తెలియచేస్తూ వచ్చారు. మాటికి ఒకరిద్దరు తప్ప మిగిలినవారు నాగాలువేయుట మానివేశారు. ఈ కార్మికుల కృషిని అభినందించుతూ, రాష్ట్ర మున్సిపల్ పనివారల మహాసభలో ఏలూరు మున్సిపల్ చైర్‌మన్, కమీషనర్లు మెచ్చుటించారు. రాజమండ్రిలో జరిగిన"ఆరోగ్యవారం" సందర్భంలో హెల్తు ఆఫీసరు గారు బహిరంగసభలో మున్సిపల్ కార్మికులు చాలా బాగా పనిచేశారని అభినందించారు. బెజవాడలో సహితము మొన్నమొన్నటివరకు హెల్తు ఆఫీసరుగా పనిచేసిన సుబ్రహ్మణ్యంగారు మా స్టాఫు బాగా పని చేస్తున్నదని, ఈ స్టాఫు చాలదనీ, యింకా అదనపుస్టాఫు కావాలని మున్సిపల్ కౌన్సిల్ మీటింగులో 4 మాసాల క్రితం చెప్పారు.

దురదృష్టవశాత్తు బెజవాడ మున్సిపల్ కార్మికులపై షుమారు రెండు నెలలనుంచి మున్సిపల్ ఆధికారులు దాడి సాగిస్తున్నారు. జుల్మానాలు, తిట్టటం, కొట్టటం, ఇంకా అనేకం ఉన్నాయి.

ఈ కార్మికులపై రు. 1, రు. 1-4-0, రు. 1-12-0 కూడ జుల్మానాలు విధించుతున్నారు. వీరికిచ్చే జీతం రు. 10-0-0 మాత్రమే. ఈవిధంగా ఫిబ్రవరి నెలలో జుల్మానాలు షుమారు 100 మందిపై విధించారు.

డ్యూటీలలో పనులు చేస్తున్నవారిని శానిటరీ యినస్పెక్టర్లు పనులలోనుంచి విలిపివేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇన్‌స్పెక్టర్లు వేరే పనివారలను తమ వెంటపెట్టుకొనివచ్చి, అప్పటివరకు పనిచేస్తున్నవారిని నిరంకుశంగా విలిపి వేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో డ్యూటీలలో వున్నవారిని యిండ్లకుపంపివేయడం, ఆరోజుకు వీరు బాగుచేయవలసిన పని నిలిచిపోయి ప్రజలు యిబ్బందులుపడటం జరుగుతున్నది.

ఫిబ్రవరి నెలలో 12 మందిని అకారణంగా విలిపివేసి, 15 రోజుల తరువాత వీరిని తిరిగి పనులలో చేర్చుకున్నారు. ఈ 12 మంది 15 రోజుల జీతం గోల్పోయినారని వేరేచెప్ప నవసరం లేదు. ఈకార్మికులు సంవత్సరానికి 15 రోజులు నిండు జీతంమీద శలవు అనుభవించవచ్చును. కాని వీరు శలవు తీసుకొన్నప్పటికీ నాగా వేసి జీతాలు తగ్గిస్తున్నారు. ఇద్దరు పనివారలు నాలుగురోజులు శలవు పెట్టారు వీరి దరఖాస్తునునిరాకరించి నాలుగు రోజుల జీతం రు. 2-10-0 తగ్గించుటకు మారుగా రు. 5-0-0 తగ్గించారు.

ఈ అధికారులు యింతటితో ఆగక, కొట్టి బండబూతులు తిట్టి, "మీతాతతో చెప్పుకొండి"అని పనివారలను రెచ్చకొట్టుతున్నారు. "కష్టాలు మీకు యెక్కువౌతున్నాయి. సమ్మె చెయ్యండి!" అంటూ కొంతమంది వుద్యోగస్తులు తమంతట తాము జోక్యం కలిగించుకొని సలహా యిస్తున్నారు.

జీతాలు యిచ్చేరోజున కార్మికులు తమకు యెంత జీతం యివ్వబోతున్నారో ఊహించుకోలేరు. రూపాయిమొదలుకొండురూపాయలు వరకు జీతాలు తగ్గింది. జీతాన్ని కోశాం అంటూ ఒక "మెమో" యిస్తున్నారు. శానిటరీ యిన్‌స్పెక్టర్ల అత్యాచారాలను పై అధికారులు బలపరచుకున్నారు. కార్మికులను విచారణ చేయటానికైనా యీ అధికారులు పూనుకొనుట లేదు. మున్సిపల్ కౌన్సిలర్లు ముభావంవహించి మిన్నకుంటున్నారు.

మున్సిపాలిటీలుప్రజాసంస్థలు. మున్సిపల్ అధికారులు ప్రజల డబ్బుతింటున్నారు. నిరంకుశంగా వీరు పురపరిపాలన సాగించుతుంటే ప్రజాకోటి, దేశభక్తులు, కార్మిక శ్రేయోభిలాషులు, మిన్నకుండవలసిందేనా ? మన డబ్బుమీద బ్రతుకుతున్న యీ అధికారుల చర్యలను న్యాయాన్యాయ విచారణచేసే హక్కు మనదికాదా? కార్మికులను రెచ్చగొట్టుట మాత్రమే వీరుచేయగల్గింది. దానిఫలితాలను ప్రజాసామాన్యమంతా అనుభవించాలి!

అంతేగాక, యీ కార్మికులు మైలనుతీసి దొడ్లను, యిండ్లను శుభ్రపరచుతున్నారు. తక్కువ జీతాలైనా, తమ డ్యూటీని నెరవేరుస్తున్నారు. వీరు మనమీద ఆధారపడి జీవించుతున్నారు. వీరు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వీరిని కాపాడవలసింది ప్రజలు. వీరిని సమ్మెలకు రెచ్చగొట్టుటవల్ల కలిగే దుష్ఫలితాలను మనం అనుభవించవలసి వస్తుంది. ప్రజానీకం వెంటనే జోక్యం కలుగజేసుకోవాలి. ఈ జుల్మానాలను వెంటనే రద్దుచేయవలెనని ఆందోళనచేయాలి.

మున్సిపల్ కార్మికులు కూడ యీ అత్యాచారాలను ఓపికతోఎదుర్కోవాలి. రెచ్చిపోయి సమ్మెకు దిగరాదు మన కార్మికులను రెచ్చకొట్టుతున్న వారే యీ రోజు సమ్మెచేయమంటున్నారు. అందువలన, సమ్మె చేయటమంటే, దుష్టులపన్నాగాలలో పడిపోవుటయే. సంఘబలంలో విశ్వాసం వుంచుకొని, ప్రజానీకంయొక్క సానుభూతినిపొందాలి. ఈ అధికార్లు యెంత రెచ్చగొట్టినా రెచ్చిపోక డ్యూటీలలో నిలబడి, యింటింటికివెళ్ళి ప్రజాకోటికి తమ న్యాయమైన కోర్కెలను విశదపరచాలి. ప్రజల సానుభూతిని తప్పక పొందగల్గుతాం. ప్రజలతోడ్పాటుతో ఈఅక్రమ జుల్మానాలను రద్దు చేయించుకోగల్గుతాం.

— పిల్లలమర్రి వెంకటేశ్వర్లు

కంచు కాగడా

రామచంద్రుని వెంకటప్పగారు ఒంగోలు తాలూకా కాంగ్రెసు ఆనెడ్లీకి సమావేశకర్త. వారు అచ్చువేసిన కరపత్రంలో యిలావుంది :

"కాంగ్రెసు ప్రధాన సిద్ధాంతములందును, మహాత్మాగారి ప్రధాన నాయకత్వమునందును, కాంగ్రెసు నిర్మాణ కార్యక్రమమునందును, సంపూర్ణవిశ్వాసంకలిగి, 1942 అగస్టుతీర్మానమునకు వ్యతిరేకము కానట్టిన్నీ, వ్యతిరేకప్రచారము చేయనట్టిన్నీ, తదితర రాజకీయ-మత అనగా కమ్యూనిస్టు, రాడికల్, ముస్లింలీగ్, హిందూమహాసభ మొదలగు సంస్థలు వాటి కనుబంధములైన రైతు, యువజన, విద్యార్థి మొదలగు సంఘములందు సభ్యులు కావట్టిన్ని, తాలూకా యందలి కాంగ్రెసువాదులందరున్నూ దయచేయ ప్రార్థితులు."

సమావేశం మార్చి రెండోతేదీన జరిగింది. సి. ఐ. డీ. లు, మెయిలు వగైరా పత్రికా విలేఖరులు కూడ హాజరయ్యారు. కమ్యూనిస్టు, ముస్లింలీగు, రైతుసంఘం, విద్యార్థి, యువజన మొదలయిన ప్రజాసంస్థలకు చెందినవారెవరినీ లోనికిరానివ్వలేదు. ఉప్పుగొండూరు దొంగవ్యాపారస్తులు సభను అలంకరించారు. కాని అనేకమంది కాంగ్రెసు సర్కారులను రానివ్వలేదు. సాలొమన్, కామ్యూల్, ముక్కంటిలాంటి హరిజన సేవకులను రానివ్వలేదు. దొమ్మేరం నుంచి వచ్చిన ఒక రైతుకూ సమావేశ కర్తకూ యిలా సంభాషణ జరిగింది.

సమా:- నీవు రైతుసంఘ సభ్యుడవా?
రైతు:- అవును.
సమా:- ఏ రైతుసంఘం?
రైతు:- మా గ్రామ రైతుసంఘం.
సమా:- దానికి క్రింద, పైన ఎవరున్నారు?
రైతు:- క్రింద భూమి, పైన ఆకాశం వుంది!
"అయితే వెళ్ళిపో" అన్నాడు సమావేశకర్త.

కమ్యూనిస్టులు సమావేశంలో పాల్గొనరాదనే విషయంపై యిలా చర్చ జరిగింది.

సమావేశకర్త:- అగస్టు తీర్మానాన్ని వ్యతిరేకించారు. కాబట్టి మీరు పాల్గొన వీలులేదు.

కమ్యూనిస్టులు: మేము పోరాట భాగాన్ని మాత్రమే వ్యతిరేకించాము. గాంధీజీ కూడ గెల్డర్ ఇంటర్వ్యూలో పోరాట భాగాన్ని తీసివేయమన్నారు.

సమావేశకర్త: తీర్మానంలో ఉన్నదానిని మార్చడానికి వ్యక్తులకు అధికారం లేదు.

కమ్యూ: గాంధీజీ, సరోజనీ కమ్యూనిస్టులను కాంగ్రెసులో నిషేధించడం తగదని చెప్పారుగా ?

సమా : గాంధీగాడు, గాంధీతాతగాని, మనమడుగాని ఎవరేమి చెప్పినాసరే!

కమ్యూ: ఐతే గాంధీగార్ని మీరు ఆధారిటీగా తీసికోరా?

సమా : గాంధీగార్ని మీరు బహిరంగంగా ధిక్కరిస్తారు. మేము రహస్యంగా ధిక్కరిస్తాం. ఇంతేతేడా!

సమావేశం, బహిరంగసభ తరువాత జరిగాయి. ఒక కమిటీని ఎన్నుకున్నారు. ఉపన్యాసాలలో కొందరుకమ్యూనిస్టులను దూషించారు. ఒకరు విజ్ఞాన ప్రబోధానికి 'ముల్లుకోల' తెప్పించాలని చెప్పారు.

పైసంగతులకు వ్యాఖ్యానం అనవసరం. సమావేశం దేశభక్తి నెంతవరకుకొల్పిందో పాఠకులే నిర్ణయించాలి.

★

చుండూరి రెడ్డి కంపెనీ

ఇదివరకొకసారి చుండూరి వెంకటరెడ్డిగారిపై దొంగమార్కెటు కేసుల విషయం వ్రాశాను. వ్యవసాయశాఖ ఉద్యోగులు అమ్మకం తనిఖీ చేయాలని పట్టుపట్టటం, మేము గుట్టుబయట పెట్టటంవల్ల ప్రజలకు కొంత మేలు జరుగుతూంది.

రెడ్డిగారి కంపెనీకి వచ్చిన ఇనుము, ఉక్కు సామాన్లు యీమధ్య కంట్రోలు రేటుకు విరివిగా అమ్ముతున్నారు. రైతులు గ్రామాలనుండి విరివిగా వచ్చి వ్యవసాయానికి అవసరమైన బండిపట్టాలు, పలుగులు వగైరా కొనుక్కొంటున్నారు. కాని అమాయకులవద్ద గుమాస్తాలు లంచాలు కొడుతున్నారు. ఇది తెలసి రైతుసంఘ ప్రతినిధి వెళ్ళి మానేజరును కలసికొన్నారు. గుమాస్తాలపై కంప్లెయింట్ చేశాడు.

"రైతులే గుమాస్తాలను పాడుచేస్తున్నారు. 15, 20 రూ. జీతానికుండే గుమాస్తాలు రైతులు యిస్తే పుచ్చుకోడంలో తప్పేమిటని" సమర్థించ చూచాడు. జీవితపు ఖర్చులు విపరీతంగా పెరిగిన యీ రోజుల్లో గుమాస్తాలకు అంతతక్కువ జీతాలుండటం అన్యాయం. యజమానులు జీతాలు పెంచాలి. గుమాస్తాలు అందుకొరకు పోట్లాడాలి. అంతేగాని, కొనుక్కోడానికి వచ్చిన రైతులనుంచి కప్పం వసూలు చేయటం అన్యాయం. అక్రమము!

మానేజరు ధోరణినిబట్టి యింకా కొన్ని విషయాలు బయట పడుతున్నాయి. వ్యవసాయశాఖవారు అమ్మకంపై తనిఖీ కావాలంటున్నారు. ఇది కంపెనీ యజమానులకు సుతరాం యిష్టములేదు. ఇపుడు వచ్చిన సామాను రైతులకు అమ్మడానికి కారణం యిదేనని తోస్తూంది. కొంతకాలం యిలా అమ్ముతూ వ్యవసాయశాఖ తనిఖీ లేకుండా చేసికోవాలని కృషి జేస్తున్నారు. రాష్ట్ర అధికారులు, ఐరన్ అండ్ స్టీల్ కంట్రోలర్ మెప్పుపొంది తనిఖీ లేకుండా చేసికోవాలనిప్రయత్నించుతున్నారు. తనిఖీలేకుండా తప్పించుకుంటే తరువాత మళ్ళీ ఇష్టంవచ్చినట్లు ఆటలాడవచ్చునని ఆశ.

కాబట్టి ఇనుము, ఉక్కు అమ్మకాలమీద తనిఖీ ఉండాలని రైతులు ఆందోళనచేయాలి. వర్తకుల యిష్టానికి వదలకూడదు. అంతేగాక, వ్యవసాయదారులకు పనికివచ్చే దూవములో బండిపట్టాలు వగైరా యింకా ఎక్కువ ప్రభుత్వం సప్లయి చేయాలని కోరాలి. వీటిని వ్యవసాయశాఖ తనిఖీక్రింద రైతులకు కంట్రోలు ధరలకు అమ్మించాలి.

పార్టీనిధి వసూళ్లు

కొటూరు గ్రామప్రజలు జాతీయ సాంప్రదాయాల్ని. రాజకీయ చైతన్యాన్ని 1930 నుంచీ అలవరచు కున్నారు. త్యాగం చేయ డంలో రాష్ట్రంలో మరే గ్రామానికీతీసిపోరు. పార్టీ నిధికి పిలుపు ఇచ్చింది. కొటూరుగ్రామానికి రు.2000కోటా నిర్ణయించింది పార్టీ. తమ బిడ్డలపార్టీఐన కమ్యూనిస్టుపార్టీ పిలుపు విన్న దేతడవుగా గ్రామరైతులుఆదరంతో ముందుకు వచ్చి అదుకున్నారు. కొటూరు గ్రామం రు. 2726 లు నిధి ప్రోగుచేసింది: ఆదర్శ ప్రాయమయింది.

ఈనిధి ఎలా వసూలైనదో ఒకటి రెండు ఘటనలు: కామ్రేడ్ లోకయ్య మరణించి 2 నెలలు తిరగలేదు. ఆఇల్లంతా దుఃఖమయంగా వుంది. ఈసారి ఆయింటికి వెళ్ళదలచుకో లేదు. కామ్రేడ్ బజారులోనే ఇతరచోట్ల వసూలు చేస్తున్నారు. ఇంతలో పిలుపు వచ్చింది.

పిలిచింది కామ్రేడ్ లోకయ్య అమ్మమ్మ. ఈమె నైజాంలో ఆంధ్ర మహాసభద్వారా కమ్యూనిస్టులు చేస్తూన్న కృషి ఎరుగును. మరణసమయంలో కామ్రేడ్ లోకయ్య పార్టీ రక్షణకై నిధి ఇవ్వడం స్వయంగా చూసింది. మనుమని నూతన సాంప్రదాయాన్ని నేర్చుకుంది. కామ్రేడ్స్ సంకోచిస్తున్నారని తెలిసి కొని కుమారునితో సమ్మర్ని రావలసిందిగా కబురంపింది. వెళ్ళగానే రు. 25లు ఇచ్చారు. ఈ ఆదరణ ఏ ప్రజాసేవకునికి గర్వోత్సాహాలు కలిగించవు!

ఏకైక పుత్రుడు! పార్టీ సానుభూతిపరుడు ఐన నార్ల సీతారామయ్యగారు మరణసమయములో పార్టీకై పడ్డ ఆవేదన గ్రహించినతల్లి శేషమ్మ గారు కుమారునిస్మృతి చిహ్నంగా రు 116/-లు యిచ్చింది.

ఇతర గ్రామాలనుంచి కూలికొరకువచ్చిన రంపకూలీలు సైతం రు. 2/-లు ఇచ్చి తమ అభిమానాన్ని చూపారు.

రెక్కల కష్టంచేసే ఫర్నిచర్ వర్కర్స్ రు 25/- పరాళం ఇచ్చి తమ అభిమానాన్ని చూపారు.

ఇలా తమతమ అభిమానంచూపి పార్టీనిధి ఇచ్చి పోషించారు. సమర్పణ సందర్భంలో జరిగినసభలో కామ్రేడ్ రాజేశ్వరరావు ఇలా అన్నారు:

"మీ గ్రామప్రజల త్యాగసాంప్రదాయం గర్వించతగింది. అన్యస్థలాల్లో ప్రజాసేవ నిమిత్తం మీ వీర పుత్రుల్ని పంపారు. మీ గ్రామ అభివృద్ధికేగాక సోదర ప్రజలనిమిత్తం ఎన్నోవిధాల త్యాగంచేసి ఆదర్శప్రాయులయ్యారు"ని ప్రశంసించారు. పార్టీపై జరుగుతూన్న దుష్ప్రచారానికి ప్రజలు చూపుతూన్న ఈ ఆదరణే తగిన సమాధాన మన్నారు.

●

★ రాష్ట్ర రైతుమహాసభ

సర్వతోముఖ సహకారం

★

మార్చి 3 వ తేదీనుండి 8 వ తేదీవరకు ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాధ్యక్షులు కడియాల గోపాలరావు గారు, సహాయకార్యదర్శి ముక్కామల నాగభూషణంగారు, అర్జునైజరు వావిలాల గోపాలకృష్ణయ్యగారు, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘసభ్యులు కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య. మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘాధ్యక్షుడు కామ్రేడ్ కాబోతు రామస్వామిగార్లు తెనాలి, బాపట్లతాలూకాల్లో అనేక గ్రామాల్లో మహాసభ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేశారు.

రైతాంగ సమస్యలను పరిష్కరించుటకు ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం చేసిన కృషిని గురించిచెప్పి మహాసభను దిగ్విజయంగా జరుపవలసిన బాధ్యత గుంటూరుజిల్లాలోని రైతు, యువజన, వ్యవసాయకూలీ సోదరుల మీద, మహిళలమీద ఆధారపడి వున్నదని, అందుకు అందరు తమ శక్తికొలది తోడ్పడవలసినదనికోరారు. జిల్లా రైతుసంఘసభ్యులు వివిధ ప్రాంతాల్లో తీవ్రప్రచారం సాగించారు.

ఈ ప్రచారం ఫలితంగా మహాసభపట్ల రైతుల్లో కలిగిన ఉత్సాహం ఎన్నోరెట్లు పెరిగింది. జాగర్లమూడి ప్రాంతం రైతులు 5000; పాతచిలుమూరు, ఈపూరు లంక, చింతలంక, కాకర్లమూడి, తిరునంతవరం గ్రామాలలో 20000; రేపల్లె తాలూకానుండి 7000 జిల్లా వ్యవసాయకూలీ సంఘకార్యదర్శి కామ్రేడ్ పి. మల్లిఖార్జున శర్మగారి ప్రచారం ఫలితంగా కాజీపేట ప్రాంతంనుండి 5000; మంచికలపూడి, చిరుపూరు, గ్రామాలనుండి 2000— మొత్తం పందిళ్లకు కావలసినటువంటి 40 వేల ఆకు రైతాంగం వుచితంగా సప్లయిచేసి మహాసభ యెడల తమకున్న భక్తి విశ్వాసాలను వెల్లడిచేస్తున్నారు.

మహాసభకు కావలసినటువంటి కూరగాయలు కూడా విరాళాలుగా వచ్చిపడుతున్నవి. గుంటూరు తాలూకా పెదవడ్లపూడి, పొన్నెకల్లు నుండి 20 గుమ్మడికాయలు, పుట్టి వంకాయలు; అన్నవరంలంకనుండికూరగాయలు పెసరలంకనుండి చిలగడదుంపలు, మునగలపల్లిలంకనుండి షుమారు బండిసొరకాయలు, రేపల్లె, వెల్లటూరు, పల్లెకోన గ్రామాలనుండి 4000 అరటికాయలు, 20 గుమ్మడికాయలు సప్లయిచేయుటకువాగ్దానాలుచేశారు. గుంటూరు తాలూకా నుండి 46 కడవలు పెరుగు, 2 బస్తాల కందులు, 2 బస్తాల వుల్లిపాయలు, 26 మళ్ల చింతకాయపచ్చడి, తెనాలితాలూకా చదలవాడ నుండి 4 మళ్ళు, ఈపూరులంక నుండి 14 మళ్ళు గోంగూర, 1 బండి గుమ్మడికాయలు, 5½ మళ్ల వంకాయలు, 1500 విస్తళ్లు యిస్తామన్నారు.

మిగతా అన్నిటితోపాటు కట్టెల సమస్య గూడా తీర్చటంలో రైతాంగం ముందు కొస్తున్నది. చినపులివర్రు, క్రోప, జాగర్లమూడి, సత్తెనపల్లి తాలూకా దాలేమర్రు, తెనాలి తాలూకాలో కొన్ని గ్రామాలనుండి 20 టన్నులకు పైగా వంటచెరకు సప్లయిచేయుటకు వాగ్దానము చేశారు. రైతాంగం కనుబరుస్తున్న వుత్సాహం చూస్తే పిలుపు యివ్వటమే తడవుగా కావలసిన సరుకునంతా మహాసభాస్థలమునకు చేర్చుటకు ఉవ్విళ్లూరుతున్నారు.

వాసిరెడ్డి శివలింగప్రసాద్,
కోశాధికారి,
ఆం. రా. రైతుమహాసభ, ఆహ్వానసంఘం.

●

క్రిందటి సంచికలో ప్రకటించిన
మొత్తం 10.515-7-7

కృష్ణాజిల్లా (గన్నవరంతా॥)

ఇందుపల్లి గ్రామం

శ్రీయుతులు

వర్రా రాజేశ్వరరావు	25 0 0
ప్రసాద్	10 0 0
వర్రా వెంకట్రామయ్య	10 0 0
జాలాది ఆంజనేయచౌదరి	25 0 0
వెనిగళ్ల కృష్ణమూర్తి	500 0 0
జాలాది పార్థసారధి	10 0 0
మూరపనేని సీతారామయ్య	10 0 0
శరశ్చంద్ర	10 0 0
వెనిగళ్ళ శ్రీశైలం	10 0 0
కొసరాజు సుబ్రహ్మణ్యం	25 0 0
రూ. 10- లోపువ వసూళ్లు	42 0 0

కొటూరు గ్రామం

నార్ల శేషమ్మగారు	116 0 0
నాగళ్ళ రామారావు	100 0 0
వేమూరి కుటుంబయ్య	100 0 0
బాయనేని నాగభూషణం	100 0 0
నాగళ్ళ జానకిరామయ్య	75 0 0
కడియాల రంగారావు	75 0 0
కడియాల ధర్మరాజు	75 0 0
ఘంటా వెంకట్రామయ్య	75 0 0
నాగళ్ళ శ్రీరాజారావు	75 0 0
వెల్లంకి వెంకటరత్నం	75 0 0
కడియాల కాతన్నాయు	75 0 0
కడియాల శేషయ్య	75 0 0
వేమూరు రాఘవయ్య	75 0 0
సూర్యదేవర గోపాలరావు	75 0 0
కడియాల నాగభూషణం	50 0 0
కడియాల వీరయ్య	50 0 0
,, సుబ్బారావు	50 0 0
రావులపల్లి సత్యనారాయణ	50 0 0
వెలగా శేషగిరిరావు	50 0 0
వెల్లంకి నరసింహారావు	50 0 0
వేములపల్లి గోపాలయ్య	50 0 0
వెల్లంకి గంగారావు	50 0 0
నార్ల జనార్దనరావు	50 0 0
కడియాల గోపాలకృష్ణయ్య	30 0 0
కనకమేడల రంగారావు	25 0 0
రావులపల్లి శేషమ్మగారు	25 0 0
కడియాల మాణిక్యమ్మ	30 0 0
కడియాల సంజీవరావు	25 0 0
నాగళ్ల వెంకటనారాయణ	25 0 0
నార్ల గోపాలకృష్ణయ్య	25 0 0
వేమూరి లక్ష్మీనారాయణ	25 - 0
ఫర్నిచర్ వర్కర్సు	25 0 0
వేమూరి నారాయణరావు	25 0 0
దావులూరి రామబ్రహ్మం	25 0 0
వెలగా లక్ష్మయ్య	25 0 0
బాయనేని భీమరాజు	25 0 0
గరికపాటి పకీరయ్య	25 0 0
కడియాల రంగారావు	25 0 0
నాగళ్ల వెంకటేశ్వరరావు	25 0 0
వెనిగళ్ల సాంబశివ ప్రసాదరావు	25 0 0
నార్ల దమంతయ్య	20 0 0
దల్లపల్లి అంజయ్య	20 0 0
వెల్లంకి బసవపూర్ణయ్య	20 0 0
వణుకూరు రామబ్రహ్మం	20 0 0
నార్ల చిరంజీవి	10 0 0
కడియాల అన్నపూర్ణమ్మ	10 0 0
వల్లిపల్లి భూషయ్య	15 0 0
గుర్రాల భాస్కరరావు	10 0 0
మన్నె తులశమ్మ	15 0 0
వెనిగళ్ళ వెంకటేశ్వరరావు	15 0 0
చోడవరపు కోటయ్య	10 0 0
బాయనేని రాఘవయ్య	10 0 0
వేమూరి చినసుబ్బయ్య	10 0 0
వేమూరి పెదసుబ్బయ్య	10 0 0
బాయనేని రామస్వామి	10 0 0
దోనేపూడి రామయ్య	10 0 0
పాలడుగు సత్యనారాయణ	10 0 0
వెనిగళ్ల సుబ్బారావు	10 0 0
ఘట్టమనేని లక్ష్మీనారాయణ	10 0 0
ఈడ్పుగంటి వెంకట్రామయ్య	10 0 0
వెల్లంకి శ్రీ వేణుగోపాలరావు	10 0 0
కడియాలఅక్కమ్మగారి స్మారకనిధి	50 0 0
కడియాలశ్రీరాములుగారి కుటుంబం	150 0 0
రు. 10/ లోపు వసూళ్ళు	120 0 0
కడియాల సత్యనారాయణ, (వణుకూరుసమాజం ప్రతిమ నాటకం ప్రదర్శించుట ద్వారా)	50 0 0

ముక్కపాడు గ్రామం

కొమ్మినేని వెంకటేశ్వరరావు	100 0 0
దలగుళ్ల వెంకట సుబ్బారావు	20 0 0
దండమూడి వెంకటనారాయణ	25 0 0
మందాల రామయ్య	10 0 0
దలగుళ్ల రామచంద్రయ్య	10 0 0
,, వెంకటేశ్వరరావు	10 0 0
దండమూడి వీరరాజు	10 0 0
వరికోత ద్వారా	22 0 9
రు. 10/ లోపు వసూళ్లు	13 0 0
చినవోగిరాల గ్రామంలో బుర్రకథ చెప్పినందుకు	60 0 0
మూల్పూరి ప్రకాశరావు (మానికొండ)	10 0 0

బెజవాడ తాలూకా

నాదెళ్ల సీతారామయ్య-శేషారత్నం గార్ల వివాహసందర్భంలో	10 0 0
అన్నే సాంబశివరావు (ఉప్పులూరు)	40 9 0

★

డా. కె. వెంకట్రామశాస్త్రి(బందరు)	100 0 0
పి. కృష్ణారావు (తిరువూరు)	30 0 0
ఎస్. కృష్ణమూర్తి, స్వరాజ్యలక్ష్మిల వివాహసందర్భంలో (తిరువూరు)	18 0 0
చిత్తపూరు గ్రామంనుండి	5 0 0

భట్లపెనుమర్రు

చలసాని వెంకటాద్రి	50 0 0
చలసాని వెంకటరామానందచౌదరి	25 0 0
చలసాని యజ్ఞనారాయణ	10 0 0
చలసాని పూర్ణచంద్రరావు	10 0 0
ఇతరవసూళ్లు	5 0 9

పశ్చిమగోదావరిజిల్లా

భీమవరం తాలూకా	1 10 0
తాడేపల్లిగూడెం తాలూకా పెదనింద్రకొలను	5 0 0
మద్ది శేషయ్య, దండగర	25 00
చింతలపాటి మూర్తిరాజు, పత్తిపురం	200 0 0
ఏలూరు దొను	80 0 0
బొడ్డా రాఘవులు (వివాహ సందర్భంలో)	15 0 0
పాలేటి నాగేశ్వరరావు ,,	50 0 0
ఏలూరు తాలూకా	5 0 0
కేశవరావు బ్రదర్స్	20 0 0
మొత్తం వసూళ్లు	14873 1 7

★ తిరుపతి దేవస్థానం ఎస్టేటులో

రైత్వారీ సెటిల్మెంటు కావాలి

చిత్తూరుజిల్లా రైతుమహాసభ తీర్మానాలు ★

చిత్తూరుజిల్లా రైతుమహాసభ పుత్తూరు తాలూకా కమ్మపల్లిలో మార్చి 2వ తేదీని జయప్రదంగా జరిగింది. పుత్తూరు తాలూకాలో బావులక్రింద, ఊటకాలువల క్రింద వ్యవసాయం జరుగుతుంది. రైతులు బావులనుండి కపిల (మోట) వేసి పొలాలకు నీరు పారిస్తారు. పశువులకు, మనుష్యులకు చాల కష్టతరమైన పని యిది. గ్రామసీమలన్నీ తోటలమయమై ఉంటాయి. వ్యవసాయమంతా తోటసేద్యంలాగ చేస్తున్నారు. చెరకు, నిమ్మతోటలేగాక, వరి,రాగి(తమిద) కూడ తోటలలోవలె చిన్న చిన్న మడులుకట్టి సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడుగూనా ప్రతిఅంగుళం నేల ఏదో ఒకపంట పండించడానికి కృషిచేస్తూనేఉన్నారు. ఎచ్చటచూచినా రాతిగుట్టలమధ్య గడ్డి, కలుపు కనపడకుండా మెత్తగాదున్నిన పొలాలు; వెన్నులుతీస్తున్న వరి — పచ్చనిచెట్లు కనబడతాయి. ఇప్పుడు తమిద (రాగి) నాటులరోజులు. రైతులు తీరికలేకుండా పొలాలలో పనిచేస్తున్నారు.

అధికార్ల దోపిడీలు

ఇంత కష్టపడి, తోటసేద్యంలాగ వ్యవసాయం చేస్తున్నా, రైతులకు మిగిలేది చాల తక్కువ. పుత్తూరు, తిరుత్తని తాలూకాలు తిరుపతి వెంకటేశ్వర్లవి. ఆయన పేరుతో జమీందారులు, దేవస్థానపు ఉద్యోగస్థులు రైతులు పండించే దాన్ని, రైతులకూ, తిరుపతిదేవుడికూ దాదక్కకుండాకాజేస్తున్నారు. పైరువారీ శిస్తులంటూ ఎకరానికి రు. 80 ల వరకు గుంజుకుంటారు. పండిన ప్రతిపంటలో సగానికి సగంగుంజుకోవడం మామూలు. మిగిలినసగంతో రైతులు తమ వ్యవసాయఖర్చులు పెట్టుకొని బ్రతకాలి. ఇక రైతులు బీదస్థితిలో ఉన్నారంటే ఆశ్చర్యమేముంది? ఈ అక్రమాలను తొలగించాలని రైతులు తీవ్రంగాఆందోళన చేశారు. దీనిఫలితంగా దేవస్థానపు అధికారులు, తాత్కాలికంగా సెటిల్మెంటుకు పూనుకున్నారు. పైరువారీ శిస్తులు మాని భూమి పన్నును నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. కాని అది గ్రామ గ్రామానికి ఒక్కొక్క రీతిగా ఉంది. ఇదికూడా పెండ్లి నడకవలె చాల నిదానంగా నడుస్తూఉంది. కాళహస్తి తాలూకాలో పొలంపై జిరాయితీ హక్కు రైతులది. అయితే వారు పండించే దానిలో సగానికి పైగా జమీందారుల కిచ్చుకోవాలి. దానిని "కోరు" పద్ధతి అంటారు.

ఈకష్టాలన్నీ పోగొట్టుకోడానికి గత రెండు సంవత్సరాలనుండి రైతుసేవకులు చేసినకృషి రైతుల్లో గొప్పచైతన్యం కల్గించింది. మొన్నటి రైతుమహాసభనుజయప్రదంగా సాగించడానికి వారు ముందుకురావడమే ఇందుకు నిదర్శనం. ప్రత్తిపుత్తూరుకుఎదురువచ్చిఅధ్యక్షులుగఎన్నుకొనబడిన కామ్రేడ్ సుందరయ్యను, ప్రారంభకులయినకామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణయ్యగారిని ఊరేగింపుతో తీసుకవెళ్ళారు. నెహ్రూ, గాంధీ, జిన్నా పటాలతో, ఎర్రజెండా, కాంగ్రెసు, లీగు జెండాలతో, అరటిమొక్కలు, మామిడి తోరణాలతో అలంకరించిన మూడుఎత్తులపెళ్లపందిరిలోఎక్కించారు. ముందు రైతులలో వీరోత్సాహాన్ని రేకెత్తించేటట్లు తప్పెట్లు కొట్టుతూ కొమ్ముబాకాలు ఊదుతూ ఉండే, 150 మంది రైతువాలంటీర్లు, బారులుతీర్చి నడిచారు. రైతుపాటలతోను, రైతు నినాదాలతోను ఊరేగింపు నడచింది. కాళహస్తి, పుత్తూరు, మదనపల్లి, చంద్రగిరి, తాలూకాల్లోని 40గ్రామాలనుండి రైతులు, రైతుప్రతినిధులు మహాసభకు హాజరైనారు.

సాయంకాలం సభ 1'0 మందితో ప్రారంభమయింది. క్రమేణ రాత్రి 8 గంటలకు సభ పూర్తి అయ్యేటప్పటికి 3000 అయ్యారు. శ్రీ గోపాలకృష్ణయ్య తన ప్రారంభోపన్యాసంలో రైతుల కష్టాలు పోగొట్టుకోడానికితమ సంఘ ఐకమత్యాన్ని కాపాడుకోవలసినదని హెచ్చరించారు. కామ్రేడ్ సుందరయ్య తన అధ్యక్షోపన్యాసంలో రష్యాలో రైతుల స్థితిని వివరించి, రష్యాకు వ్యతిరేకంగా రంగా, తదితరులు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హెచ్చరించారు. రష్యా రైతులు సుఖపడినట్లే మనంకూడా సుఖంగా ఉండాలంటే జాతీయప్రభుత్వ స్థాపనకోసం, కాంగ్రెసు - లీగ్ ఐకమత్యంకోసం రైతుసంఘాల ఐకమత్యంకోసం, కాంగ్రెసు నాయకుల విడుదలకోసం రైతులు కృషి చేయాలని ఉద్బోధించారు.

తీర్మానాలు

తిరుపతి దేవస్థానపు ఎస్టేటును ప్రభుత్వమే కొనివేసి, రైతులకు న్యాయమైన పన్నురేటులను అమలుజరప వలసిందని కామ్రేడ్ గోవిందప్ప ఉపపాదించిన తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరించబడింది. మైసూరు నుండి పశువులు వచ్చేటట్లు మద్రాసు ప్రభుత్వం రాయబారం సాగించాలనీ; ఇనుప పనిముట్లు, ఎరువులు రైతులకు ఎక్కువగా సప్లయి చేయించాలనీ; ప్రభుత్వోద్యోగులు యుద్ధబాండులను బీదరైతులనుండి వసూలు చేయకూడదనీ; 150 పౌనుల మొదటి రకపు వడ్లబస్తాకి రు 9/8 లు గాక, రు. 10 లు ధర నిర్ణయించి, ఆవిధంగా రైతుకిచ్చేటట్లు ప్రభుత్వం చూడాలనీ: ఆవిధంగా మధ్యవర్తులు కొనకపోయినచో ప్రభుత్వమే రైతులు తెచ్చే ధాన్యాన్ని కొనవలెనని; "కోరు" పద్ధతిని రద్దుచేయాలనీ; సువర్ణముఖినది నీటిని పూర్తిగ సాగుకు వినియోగపర్చడానికి కావలసిన ప్రాజెక్టులగూర్చి ఇర్రిగేషన్ డిపార్టుమెంటు ఆలోచించవలసిందనీ, తీర్మానాలు చేశారు. కాంగ్రెసు నాయకుల విడుదల కోరారు. చీమూరు, అష్టి, కులశేఖరపట్టణ ముద్దాయిల మరణశిక్షరద్దుచేయమని మరొక తీర్మానం చేశారు. రంగా, కొంతమంది కాంగ్రెసు నాయకులు పోటీ రైతుసంఘాలను పెట్టడాన్ని ఖండిస్తూ శ్రీ రాటకొండ నరసింహారెడ్డిగారు ప్రవేశపెట్టిన మరొక తీర్మానాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు.

తమ సంఘాన్ని మరింతబలపర్చుకోవాలనే దృఢనిశ్చయంతో "రైతుమహాసభకుజై" అనే నినాదాలతో రైతుమహాసభజయప్రదంగా ముగిసింది. (మా విలేఖరి)

కొత్తసంవత్సరానికి జిల్లా రైతుసంఘాల నిర్ణయాల

●

శ్రీ అనుమర్లపూడి సీతారామరావుగారి అధ్యక్షత క్రింద ఫిబ్రవరి 28 న కృష్ణాజిల్లా రైతుసంఘ నూతన సాధారణసభ్యుల సమావేశం జరిగింది.

మరణించిన దేశభక్తులకు సానుభూతి తెల్పుతూ తీర్మానం చేయబడ్డది చీమూరు, అష్టి కేసులో మిగిలిన 7 గురు మీద కూడా వురిశిక్షలు రద్దుచేయాలనీ; పోటీసంఘాలు పెట్టగూడదనీ; జాతీయనాయకులను విడుదల చేయాలనీ, జాతీయప్రభుత్వాన్నిస్థాపించాలనీ; ధాన్యంధర పురివద్ద రు. 11-0-0 లుగా నిర్ణయించి, ప్రభుత్వమే ⅛ వంతు ధాన్యం కొని నిల్వచేయాలనీ; ప్రజల సహకారంతో దొంగమార్కెట్టును నిర్మూలించాలనీ; మెట్టప్రాంతాల కవసరమైన ధాన్యం డెల్టాప్రాంతం నుండి కో-ఆపరేటివ్ స్టోర్సు ద్వారా ప్రభుత్వం సప్లయిచేయించాలనీ; ప్రభుత్వం ఎస్టిమేట్లు వేసిన స్కీములను వెంటనే అమలుజరపాలనీ, జమీందారీ గ్రామాల్లోని చెర్వులకు మరమ్మతులు వెంటనే జరపాలనీ; మిగిలిన గ్రామాల చెర్వులకు కూడా ఎస్టిమేట్లు పూర్తి చేసి పని త్వరలో ఆరంభం చేయాలనీ, రైతుల కవసరమైన యినుమును నేరుగా వ్యవసాయశాఖవారే సప్లయిచేయాలనీ; తీర్మానాలు చేయబడ్డాయి. నూతన సంవత్సరానికి అనుమర్లపూడి సీతారామారావు, కాట్రగడ్డ రాజగోపాలరావుగార్లు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు.

★

పశ్చిమగోదావరిజిల్లా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం ఉద్దరాజు సూరపరాజుగారి అధ్యక్షతను 26-2-45 న జరిగింది. ఈ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డాయి.

సత్వర జాతీయప్రభుత్వస్థాపన నిమిత్తం వివిధ రాజకీయ పక్షాలమధ్య ఐక్యత చేకూరాలని తీర్మానించబడ్డది. జిల్లాలో ఇర్రిగేషన్ వగైరా పనులు చూచుటకు ఒక కమిటీఎన్నుకొనడమైనది. "ప్రజాశక్తి"ని దిన పత్రికగా మార్చుటకు ప్రభుత్వం అనుమతి యివ్వాలి. తణుకు, భీమవరం, చింతలపూడి వ్యవసాయ డిమాన్‌స్ట్రేటర్లు లంచాలు తీసుకోకుండా అరికట్టాలి. అధికాహారోత్పత్తిని దృష్టిలో ఉంచుకొని రైతులకు బండిపట్టాలు వగైరా ఇనుప సామాను వెంటనే సప్లయి చేయాలి. అత్తిలి కాలువలో నీరు ధారాళంగా పారుటకు అవసరమైన మరమ్మతులు వేసవిలో చేయించాలి. ధాన్యం ధర రు. 11-0-0లుగా నిర్ణయించాలి. జిల్లా ఇర్రిగేషన్ కమిటీలో రైతుసంఘానికి ప్రాతినిధ్యం యివ్వాలి. రైతాంగమంతా జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగు ఫెడరేషన్‌లో సభ్యులుగాచేరి, తమ సరకులను ఫెడరేషన్‌కి అమ్మాలి. ఇదివరలో రెమిషన్ యివ్వబడి, తిరిగి వసూలు చేయబడుతున్న 3 అణాలు (రూ. 15) రద్దుచేయాలి. ఉత్తరవిశాఖజిల్లా ప్రజలకు రైతులంతా సహాయం చేయాలి. శివారు యినాం గ్రామాలకు, యినాంగ్రామాలుగాని గ్రామాలలోని యినాం భూములకు ఇనాం చట్టం వర్తింప చేయాలనీ, ముత్యం గోడు కాల్వను మరమ్మతు చేయించాలనీ, జిల్లా అంతటా వ్యాపించిన అంటువ్యాధులను నిర్మూలించాలనీ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

నూతన సంవత్సరానికి అధ్యక్ష కార్యదర్శులుగా ఉద్దరాజు సూరపరాజు, గారపాటి సత్యనారాయణగార్లు యెన్నుకోబడ్డారు.

★

తూర్పుగోదావరిజిల్లా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం 28—2—45 న ర్యాలిలో జరిగింది. కొత్త సంవత్సరానికి శ్రీ నామన బాపన్నగారు అధ్యక్షులుగాను, నిమ్మకాయల బాపన్న నాయుడుగారు ఉపాధ్యక్షులుగాను, చింతం సత్యనారాయణదాసుగారు ప్రధాన కార్యదర్శిగాను, దోనేపూడి ధర్మారావుగారు, పి. అనంతంగారు సహాయకార్యదర్శులుగాను ఎన్నుకోబడ్డారు.

★

విశాఖజిల్లా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం 25—2—45 న జొన్నలగడ్డ రామలింగయ్యగారి అధ్యక్షతనుజరిగింది. ఈక్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి: కాంగ్రెస్, ముస్లింలీగు ఐక్యమై జాతీయ ప్రభుత్వాన్ని సాధించాలి; నాయకులను విడుదల చేయాలి; పోటీసంఘాలు పెట్టక, పాత సంఘాల్లోనే చేరి పనిచేయాలి. కరువు నిర్మూలించి, అధికోత్పత్తిద్వారా ప్రజలను రక్షించాలి. జమీందారీ ఇర్రిగేషన్ ఆక్టును వెంటనే ఆచరణలోకి తేవాలి. జిల్లాలోప్రొక్యూర్‌మెంటులోని లోపాలను ప్రజాసంస్థల సహకారంతో తొలగించాలి. కరువుకు గురియై నాశనమవుతున్న ఉత్తరవిశాఖ ప్రజలకు విరివిగా ధనసహాయం చేయాలి. ఉత్తరవిశాఖ వాసులను అంటువ్యాధులనుండి రక్షించుటకు పూనుకున్న ఇండియన్ మెడికల్ ఏసోసియేషన్, ఆంధ్రబ్రాంచీవారిని, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీవారిని ప్రశంసిస్తూను; చీమూరు, అష్టిదేశభక్తులకు విధించిన ఉరిశిక్షలు రద్దుచేయాలని; "ప్రజాశక్తి"ని దినపత్రికగా మార్చుటకు అనుమతి యివ్వాలని తీర్మానాలు చేయబడ్డాయి.

నూతన సంవత్సరానికి జొన్నలగడ్డ రామలింగయ్య, కోడుగంటి గోవిందరావుగార్లు అధ్యక్ష కార్యదర్శులుగా యెన్నుకోబడ్డారు.

★

కడపజిల్లా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం 28-2-45 వ తేదీని జరిగింది. ఈ క్రిందితీర్మానాలు ఏకగ్రీవంగా చేయబడ్డాయి:- 1943-44 సం॥ ఫ్లోరింగుదర్ఖాస్తు ప్రభుత్వమే రైతులనుండి ప్రత్తి కొనాలి. ప్రభుత్వమే రైతులకు జిన్నింగు సౌకర్యాలు కల్గించాలి. రైతులు తెలియక ప్రతిసాలు ప్రత్తికి 2 సాళ్ళు ఆహారపంటను వేయాలనే నిబంధనను అమలుజరపనందుకు రైతులపై ప్రభుత్వంపెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. నూతన సంవత్సరానికి శ్రీవై. ఈశ్వరరెడ్డి, శ్రీ యవ్. వరదారెడ్డిగార్లు అధ్యక్ష-కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు.

★

కమ్మపల్లిలో జరిగిన చిత్తూరుజిల్లా రైతుమహాసభలో జిల్లా రైతుసంఘానికి అధ్యక్షులుగా గోవిందప్పగారు, కార్యదర్శిగా బలరామమూర్తిగారు, సహాయ కార్యదర్శిగా సీతారామయ్యగారు, ఎన్నుకోబడ్డారు.

ఒకరకమైన సూక్ష్మక్రిములు మన శరీరంలో ప్రవేశించడంవల్ల (శరీరరక్షణ శక్తి కన్న ఎక్కువబలాన్ని ఈ సూక్ష్మజీవులు కలిగియున్నప్పుడు) ఈ వ్యాధి కలుగుతుంది. ఈ కలరా సూక్ష్మక్రిములు, కలరా రోగి వాంతులు, విరోచనాల ద్వారా బయటికి వచ్చి నీటిలో, ఆహార పదార్థములలో జేరి, అక్కడ వాటి సంఖ్య పెరుగుతుంది. కలరా క్రిములచే కలుషితమైన ఆహారపానీయముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వస్తుంది.

రోగినుండి కలరా క్రిములు ఆహార పానీయములలోనికి అనేకవిధాల చేరవచ్చు. రోగి విరోచనాల - వాంతుల సంపర్కము కలిగిన అపరిశుభ్రమైన చేతులవలననో - రోగి గదిలోని పాత్రల ద్వారానో, రోగి బట్టలను జలాధారమునద్ద ఉతుకుటవల్లనో - రోగివాంతులు, విరోచనములపై వ్రాలిన ఈగలు ఆహారపదార్థములపై వాలుటవలననో - కలరా క్రిములు ఆహార పానీయములలోకిజేరి వ్యాధిని వ్యాప్తి చేయుచున్నవి.

వ్యాధి లక్షణాలు

కలరా క్రిములు శరీరములో ప్రవేశించిన కొన్ని గంటలు మొదలు నాలుగు రోజుల లోగా వ్యాధిలక్షణాలు బయటపడతయి. గంజి నీటివంటి వాంతులు - విరోచనాలు ఎక్కువగా అగుట - మూత్రము బంధించుట - కాళ్ళు చేతులు కొంగరలుపోవుట - శరీరము చల్లబడుట - నాడిబలహీనపడుట - యివి ముఖ్యలక్షణములు. వ్యాధి లక్షణాలను వరుసను బట్టి మూడుదశలుగా విభజింపవచ్చును.

మొదటిదశ : అంతకుముందు జబ్బులేకుండా అకస్మాత్తుగా నీళ్ళ విరోచనాలు ప్రారంభం కావచ్చు. ఒకొకప్పుడు ముందు కొంచెం బద్దకం - కడుపునొప్పితో ప్రారంభమయి, తరువాత విరోచనాలు రావచ్చు. విరోచనాల రంగు క్రమేణా తెలుపుగ మారుతుంది. గంజినీళ్ళవలె వుంటయి. విరోచనాలు కొంతసేపటికి వాంతులు ప్రారంభమవుతయి. మొదట ఆహారం వాంతి అవుతుంది. తర్వాత మళ్లీ నీళ్ళవాంతులు అవుతవి. శరీరంలోనుంచి వాంతులు-విరోచనాల మూలమున ఎక్కువ ద్రవము పోవుటవల్ల చర్మము ముడుతలు పడటం-కళ్ళలోతుకు పోవడం జరుగుతుంది. కొంతు బొంగురుపోతుంది. గొంతు వాంతులు, విరోచనాలు ఎక్కువ అయినకొద్దీ - నీరసము తగ్గి బంధిస్తుంది.

రెండవదశ : 4 మొదలు 8 గంటలలోగా రెండవదశ ప్రారంభం కావచ్చు. ఈ దశలో నాడి చాల బలహీనపడడం ముఖ్యము. పెదవులు, గోళ్ళునల్లపడడం-శరీరం చెమటపట్టి చల్లపడడం - దాహము ఎక్కువ కావడం - ఉగశ్వాస పుట్టడం జరుగుతుంది. ఈ దశలో రోగి మరణించడం జరుగుతుంది. ఒకొక్కప్పుడు రోగి తెలివితప్పి 12 మొదలు 36 గంటలలో చావడం జరుగుతుంది. ఒకొక్కప్పుడు ఈ రెండవ దశనుదాటి రోగి బయటపడవచ్చు.

మూడవదశ : రెండవదశ గడచి, రోగి బ్రతికితే క్రమేణ రోగి నాడి బలపడడం - శరీరఉష్ణత హెచ్చడం జరుగుతుంది. (ఒకొక్కప్పుడు, ఈదశలో 103-104 డి గ్రీల జ్వరం కూడా వస్తుంది. ఈ జ్వరము వచ్చినప్పుడు మంచి పుట్టి రోగి కొద్దికాలంలో మరణించవచ్చు.) లేదా రోగికి విరోచనాలు తగ్గుతయి. విరోచనాలరంగు మారుతుంది; రోగి క్రమేణా కోలుకోవచ్చు. ఒకరకంకలరాలోపై లక్షణాలు ఏవీకాకుండా నేహటాత్తుగా రోగికాళ్ళు చేతులు కొంకరలుపోయి నాడి బలహీనపడి కొద్దికాలంలోనే మరణించవచ్చు.

★ అంటువ్యాధుల నివారణ

కలరా నివారణోపాయం

ప్రస్తుతం మనరాష్ట్రంలోని వివిధప్రాంతాలలో అంటువ్యాధులు చెలరేగుతున్నయి. ఈ సమస్యా పరిష్కారానికి పూనుకోక నిర్లక్ష్యంచేస్తే మనసోదరప్రజలను వేలకు వేలను కోల్పోవలసి వస్తుంది. ఆరోగ్యశాఖవాళ్ళు పనిచేస్తారులే అని చేతులు ముడుచుకు కూర్చోడం ప్రమాదం. ప్రజల స్వయంకృషి, సహకారం, తోడ్పాటు లేకపోతే ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఒక్కటే ఏమీ చేయలేదు.

అంటువ్యాధులు కలుగుటకుగల కారణాలు, వాటిలక్షణాలు, అవి వ్యాపించు విధము, నిరోధమార్గాలు మొదలగు విషయాలను ప్రజాసేవకులు తెలుసుకొని, ఈ విజ్ఞానాన్ని ఉపన్యాసాలద్వారా, ప్రదర్శనాలద్వారా, ప్రజలలో వ్యాప్తిచెయ్యాలి. ఈ వ్యాసం అందుకు తోడ్పడగలదు.

వ్యాధి నిరోధం

ఆహార పానీయములను పరిశుభ్రతగా పుంచితే, కలరాను నిరోధించడం చాలా సులభము. వ్యాధి నిరోధానికి ఇది ప్రధాన మార్గము.

నీటి పరిశుభ్రత

పట్టణాలలో పంపునీళ్ళను కాచి, చల్లార్చి తాగాలి. నీటిసంవాటర్ వర్క్సు వద్దశుభ్రపరచినా దారిలో ఆనీరు అపరిశుభ్రం కావచ్చు. తాగే నీరు నూతిలోది అయితే నూతి నీటిని పర్మాంగనేట్, లేక బ్లీచింగుపౌడరుతో క్రిమిరహితం చెయ్యాలి. (నూతులలో పర్మాంగనేట్ ను బ్లీచింగ్ పౌడరును కలిపేవిధం ప్రత్యేకంగా వర్ణించబడుతుంది.

గ్రామాలలో :

జలాధారం (నూయి, చెరువు) చుట్టూ మురికిగుంటలు, మరుగుదొడ్లు లేకుండా చూడాలి. నూతిలోపలి భాగం చక్కగా సిమెంటు చేయబడి యుండాలి. జలాధారంవద్ద స్నానము చేయుట, బట్టలు ఉతుకుట, గమతమ పాత్రలతో ప్రజలు నీరు తీసుకొనుట మొదలైన పనులు చేయకుండా చూడాలి. నీటిని శుభ్రముగా బయటికి తీయుటకు శుభ్రమైన ఒకేపాత్ర వుండాలి. నీరు బయటికి తీసి ప్రజలకు పోసేందుకు ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టవచ్చు. రోగి ఇంటిలోనివారిని జలాధారము వద్దకు రానీయరాదు.

నూతులు, చెరువులు మొదలగు జలాధారాలలో తగినంత బ్లీచింగుపౌడరుకాని, పర్మాంగనేట్ కాని కలపి క్రిమిరహితం చెయ్యాలి. త్రాగేనీటిని బాగా కాచిత్రాగాలి. బాగా అయిన పిముసాలు కాయదంచాలి. కలరా క్రిములను చంపడానికి కాచినసీటిని శుభ్రమైన కుండలోగాని గిన్నెలోగాని పోసి మూతవేయాలి చాల నాళ్ళగల సోడాలలో కలరాక్రిములు బతకలేవు. అందువల్ల కలరావున్న రోజులలో ప్రభూతీకులు స్టెరిలైజుచేసిన నీటికి బదులు సోడా త్రాగడం మంచిది.

ఆహార పరిశుభ్రత

బాగావండి వేడిగావున్న ఆహారాన్నే భుజించాలి.

—ఆహారపదార్థములపై ఈగలు వాలకుండా మూతవేసి వుంచాలి.

—బజారులోని అపరిశుభ్రమైన ఆహార వస్తువులను తినరాదు. కాఫీ హోటళ్ళకు పోరాదు.

— ఇంటిచుట్టూ ఈగలు పెరుగుటకు అవకాశమున్న పెంట పోగులను, చెత్త కుప్పలను చేరనీయకూడదు.

ఇతర జాగ్రత్తలు

జీర్ణకోశంజబ్బుగావున్నపుడు కలరావ్యాధికి శరీరం తేలికగా గురిఅవుతుంది. అందువలన కలరా ప్రబలిన రోజుల్లో — అజీర్తి చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. మిగల పండిన కాయలను, పచ్చికాయలను, ఆకు కూరలను తినరాదు. విరేచనాలమందు వేసుకోకూడదు. ఒకవేళ ఏ కారణంవల్లనైనా విరేచనాలు ఎక్కువయితే, వెంటనే వైద్యసహాయం పొందాలి. పాత్రలు తోమడంలో వేడిబూడిదను ఉపయోగించాలి. మామూలు మట్టిని ఉపయోగించకూడదు.

శరీరపటుత్వాన్ని వృద్ధిచేసే మార్గాలు

కలరా ప్రబలిఉన్నప్పుడు కలరాకు వ్యతిరేకముగా శరీర రక్షణశక్తిని, పటుత్వాన్ని హెచ్చించుటకు కలరా సూదిమందును తీసుకోవాలి దీనివల్ల ఎట్టిప్రమాదంలేదు. కలరా వ్యాధినుండి రక్షణను పొందవచ్చు. ఒక సూదిమందు గుణం కనీసం ఆరు నెలలవరకు ఉంటుంది.

బైలీ-వాక్సిన్ అనుమాత్రలను ఉపయోగించడంద్వారా కూడా శరీర రక్షణశక్తిని హెచ్చుచేసుకోవచ్చు. కాని ఇది కలరా సూదిమందు అంత బాగా పనిచేయదు. వీటిని వేసుకొనే విధము : ఉదయం ఏమీ తినకముందు ఒక వెజిటబిల్ బైల్ మాత్రను వేసుకోవాలి. 15 నిమిషముల తరువాత ఒక వాక్సిన్ బిళ్ళను వేసుకోవాలి. ఇలా మూడు రోజులు వరుసగా తీసుకోవాలి.

కలరావున్న ఇళ్ళలోనివారు "కలరాబాక్టిరియోఫేజ్" అను మందును వాడడంవల్లకూడ శరీర రక్షణశక్తిని హెచ్చుచేసుకోవచ్చు. ప్రతి మనిషి, ఒక గాజుగొట్టములోని "బాక్టీరియో ఫేజ్" మందును చల్లని నీళ్ళతో వేసుకొని రోజుకు ఒకసారి చొప్పున వారం రోజులు త్రాగాలి.

క్రిమివినాశనము

రోగిని ఇతరులనుండి వేరు చేయాలి. కలరా రోగుల వాంతులను విరోచనాలను పినైలు లోషన్ లో కలిపి, క్రిమిరహితం చేయాలి. ఈ లోషన్ దొరకకపోతే, సమభాగం క్రొత్తసున్నంతో కలిపి పాతవేయాలి.

కలరా రోగికి ఉపచారం చేసినవారు తమ చేతులను లోషన్ నీళ్ళతో శుభ్రపరచుకోవాలి. కలరా శవాలను దహనంచేయడంలో, పాతిపెట్టుటలో పాల్గొనేవారుకూడా పై విధంగా జాగ్రత్త తీసుకోవాలి. రోగిబట్టలను చిన్న పేలికలైతే కాల్చివేయాలి. పెద్ద బట్టలైతే, లోషన్ నీళ్ళలో నానబెట్టో (నూటికి 5 వంతుల కార్బాలిక్ లోషన్), లేక నీటిలో 20 నిముషములు ఉడక బెట్టుటవల్లనో క్రిమిరహితం చేయాలి.

రోగికిప్రత్యేకపాత్రలను ఉపయోగించాలి. రోగి ఉపయోగించిన పాత్రలను నీటిలో 20 నిముషములు ఉడకబెట్టి క్రిమిరహితం చేసుకోవాలి.

రోగి చనిపోతే లోషన్ నీళ్ళలో తడిపిన గుడ్డలో చుట్టి త్వరలో దహనం జేయడం మంచిది.

రోగము పోయిన తర్వాత రోగి గదిని లోషన్ నీళ్ళతో కడిగి గోడలకు కొత్త సున్నంతో వెల్లవేయించాలి.

అధికారులకు తెలియజేయుట

ఇలాంటి కలరా బయలుదేరిన వెంటనే ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయాలి. అప్పుడేవారు తగినచర్యలు తీసుకొని వ్యాధి నివారణకై పూనుకోగలరు. వ్యాధిని దాచిపెట్టడం, సోదరప్రజలకు ద్రోహం.

ప్రథమచికిత్స

కలరా తగిలిన వెంటనే వైద్యసహాయం పొందాలి.

వైద్యసహాయం లేనిచోట డాక్టరు వచ్చేలోగా ఈక్రింది ప్రథమచికిత్సలో ఏదో ఒకటి చెయ్యాలి.

1. కలరా బాక్టీరియోఫేజ్ ఒక గాజు గొట్టములోనిది రోగిచేత నీళ్ళతో త్రాగించాలి.

2. బాక్టీరియోఫేజ్ దొరకకపోతే, 'మిక్చర్ ప్రొపరియా' అను మందును అరచెంచా చొప్పున ప్రతి 15 నిముషాలకు నీళ్ళతో త్రాగించాలి.

3. ఈ రెండూ దొరకకపోతే, డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఆసిడ్ ను బొట్లు పిప్పరమెంటు నీళ్ళలో పదిచుక్కలువేసి ప్రతిగంట ఇవ్వాలి.

4 ఇది లేకపోతే పర్మాంగనేట్ మాత్రలను (2 గ్రెయిముల మాత్రలు) 15 నిముషములకు రెండుమాత్రల చొప్పున ఇవ్వాలి.

5. పెద్దగ్లాసు నీళ్లలో అర గురివింద గింజెత్తు పర్మాంగనేట్ కలిపి రోగిచే ఎక్కువగా త్రాగించాలి.

ఈ చికిత్సలన్నీ వ్యాధి మొదట దశలోనే ఉపయోగిస్తాయి.

రోగిని కదలకుండాపరుండబెట్టాలి. సాధ్యమైనంత ఎక్కువ నీటిని త్రాగించాలి. (కొంచెం సోడా ఉప్పువేసి)

ఇతర మందులు

1. డైసెప్టాల్ బి అను మాత్రలు. రెండేసి మాత్రలు చొప్పున రోజుకు మూడు పొద్దులు; ఇలా నాలుగురోజులు ఇవ్వాలి.

2. యమ్. బి. 693 మాత్రలు: రెండేసి మాత్రలు చొప్పున రోజుకు మూడుసార్లు; చెరిసగం సోడాఉప్పు కలిపి ఇలా నాలుగు రోజులు ఇవ్వాలి. ఇది పైమాత్రలంత పని చేయదు.

రెండవ దశలో డాక్టరు రక్త ప్రసారాన్ని, గుండెబలాన్ని, శరీర ఉష్ణతను కాపాడుటకు; శరీరము కోల్పోయిన ద్రవము భర్తీ చేయుటకు "హైపర్ టానిక్ సెలైన్" ను రక్తంలోకి ఎక్కిస్తారు. ఇతర చర్యలు తీసుకుంటాడు.

ఉత్తరవిశాఖలో దారుణ దృశ్యాలు

(1వ పేజీ తరువాయి) మిగతావాటిల్లోలేదు.

ప్రభుత్వం అంటువ్యాధుల నివారణకు ప్రైయివేట్ డాక్టర్ల సహాయంపొందే ఏర్పాటు చేయనేలేదు. స్పెషల్ మెడికల్ ఆఫీసర్లను నియమించడం ప్రభుత్వ సంకల్పమని తెలుస్తోంది. కాని అప్లికేషన్లు అట్టే రావడంలేదు. కారణం, ప్రభుత్వం యిచ్చే జీతభత్యాలు బహు తక్కువ. కొందరు ప్రైయివేటు డాక్టర్లు ఉచితంగా సహాయం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. కాని ప్రభుత్వమందుకు ఒప్పుకొనుటలేదు. ప్రాక్టీసుచేస్తున్న ఒక మెడికల్ పట్టభద్రుడు తాను ఉచితంగాసహాయంచేస్తానని తెలియజేస్తేఅందుకు యేర్పాట్లులేవనిప్రభుత్వం జవాబుచెప్పింది.

మెడికల్ అసోసియేషన్ సూచనలు

ఈ పరిస్థితుల్లో ఆంధ్ర మెడికల్ అసోసియేషన్ వారు యీ క్రింది సూచనలు గావిస్తున్నారు :

అసుపత్రుల సంఖ్యను హెచ్చించాలి. ప్రతి అసుపత్రిలోను ఇన్ పేషెంట్లకు వసతులుండాలి. రోగులు నడిచిరావడానికి అవి అందుబాట్లో ఉండాలి. రోగులకు సహాయం చెయ్యడానికి తక్షణమే ఒక్కొక్క గ్రామానికి ఒక వలంటీరుచొప్పున ఉండాలి. వలంటీర్లు ఆయా కేంద్రాలకు సంబంధించిన డాక్టర్లక్రింద పని చేస్తారు. ప్రభుత్వం ప్రయివేట్ డాక్టర్ల సహకారం తీసుకుంటూ, వారికి కావలసిన మందులు-రాకపోకసౌకర్యాలు కలిగించాలి. వారిని క్యాంపు అసుపత్రులలో నియమించి, వలంటీర్ల సహాయం తగినంతగా ఉండేటట్లుచూడాలి.

మొదట మెడికల్ ఎసోసియేషన్ యాజమాన్యాన నౌపడాలో ఒక క్యాంపు అసుపత్రి నడుపబడుతుంది. అందులో ఇన్ పేషెంట్లకు ఔట్ పేషెంట్లకు, తగిన వసతులుంటాయి. వలంటీర్లకు అక్కడ ఒకటి రెండువారాలతరిఫీదు యిచ్చి పంపుతారు. ఒక్కొక్క వలంటీరుకు నెలకు రు. 30 అయినా ఉండాలి. ఈఖర్చు భరించవలసిందిఆయారిలీఫ్ కమిటీలు. వలంటీర్లంతా డాక్టర్ల సలహా ప్రకారం మందులివ్వడం, రోగులకు సహాయం చేయడం, వగైరా పనులు చేస్తారు. ఇలా అసుపత్రులలో తరిఫీదు యివ్వడానికి మెడికల్ ఎసోసియేషన్ పేరున రిజర్వుఫండు యేమీలేదు. కాబట్టి, ఆంధ్రరాష్ట్రంలోవున్న వివిధ సహాయక సంస్థలు, సానుభూతిపరులు విరివిగా విరాళాలీయ వలసియుంటుంది. ఈసొమ్ముతో వైద్యతరిఫీదు కేంద్రాలను, అసుపత్రులను తెరిచి, రోగులకు సహాయం చేస్తారు. మెడికల్ ఎసోసియేషన్ వారు, జిల్లాయందలి వివిధ రిలీఫ్ కమిటీలను సమన్వయపరచి, ఒక ప్లాను ప్రకారం పని చేయదలచుకున్నారు. ప్రభుత్వం మెడికల్ ఏజన్సీల సహకారం కూడా తీసుకుని పనిచేస్తారు.

ఫిబ్రవరి 22 వ తేదీని నౌపడాలో క్యాంపు అసుపత్రి తెరువబడింది. డాక్టరు గురుమూర్తిగారి అధ్వర్యాన అది నడుపబడుతోంది. 1-3-45 వ తేదీతో అంతమైన వారంలో మొత్తం 423 గ్గురు ఔట్ పేషెంట్లు, 4 గురు ఇన్ పేషెంట్లు చికిత్సపొందారు. విశాఖజిల్లా విద్యార్థిసంఘం పంపిన కాలేజీ విద్యార్థులు, జిల్లా రైతుసంఘం పంపిన వర్కర్లు, కాంగ్రెసువాదులు, అక్కడ తరిఫీదుపొంది, వలంటీర్లుగా పనిచేస్తున్నట్లు గురుమూర్తిగారు తెలియజేస్తున్నారు. వీరి ఖర్చులన్నీ "పీపుల్స్ రిలీఫ్ కమిటీ" భరిస్తోంది. ఈక్రింది అడ్రసుకు ధనసహాయం పంపవలసిందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు :

"డాక్టరు గురుమూర్తిగారు, డాక్టరుఇన్ చార్జి, ఐ. ఎం. ఏ. హాస్పిటల్, నౌపడా" అని వ్రాసి పంపితే, సొమ్ము చేరుతుంది.

ఈ క్రింది పనులు ప్రభుత్వం చేయవలసిందిగా ఆందోళన జరపవలసిందని వీరు ఆంధ్ర ప్రజానీకాన్ని కోరుతున్నారు.

1. వెంటనే ప్రతి రోగికి, ప్రతి నిస్సహాయునికి, ఉచితంగా ఆహారం అందజేయడానికి ప్రభుత్వం ఉచిత భోజనశాలల సంఖ్యను హెచ్చించాలి.

2. చౌకడిపోలు విరివిగాపెట్టి, మార్కెట్ రేట్లకంటె చౌకగా ఆహారధాన్యాలను ప్రజలకందజేయాలి.

3. గ్రామాలలో గృహ పరిశ్రమలు నిర్మించి, వాటిల్లో స్త్రీలు, శక్తిగల మరికొందరు, పనిజేసేటట్లు ప్రోత్సహించాలి.

4. ఇప్పుడున్న కరువుక్యాంపుల సంఖ్యను హెచ్చించాలి.

5. పిల్లలకు ఉచితంగా పాలు, ఆహారం సప్లయిచెయ్యాలి.

6. రేషను రోజుకి 40 తులాల బియ్యం ఇచ్చేటట్లు చూడాలి.

7. వైద్యసహాయం ఇప్పటికంటే విరివిగా చేయాలి. మలేరియాను రూపుమాపడానికి శాస్త్రీయపద్ధతుల నవలంబించాలి.

8. మంచినీళ్లు, స్నానపునీళ్ల పరిశుభ్రంగా ఉండే యేర్పాట్లుచేయాలి.

9. రోగనిర్మూలనకు ప్రభుత్వం ధన సహాయం విరివిగా చేయాలి.

జంగ్-కై షేక్

(11 పేజీ తరువాయి) నాలన్నింటిని పూర్తిగా సమాజపరం చేయాలనికూడా కాదు. ఇప్పుడున్న ఏకపక్షప్రభుత్వాన్ని తొలగించి, చైనాలోని అభివృద్ధికర శక్తులన్నింటికీప్రాతినిధ్యం వహించగల ప్రభుత్వాన్ని స్థాపించాలనే వారి కోరిక. దేశంలోని బలసంపదలను సంపూర్ణంగా సమీకరించి, ఒక్కుమ్మడి శత్రువును ప్రతిఘటించడంకోసమే వీరిందుకు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణంలోనే ప్రత్యేక కమ్యూనిస్టుసేన, కమ్యూనిస్టు ప్రభుత్వం వాటంతటవే రద్దయి పోతాయి. అంతవరకు వీటిని రద్దు చేయబడడం తన పెత్తనాన్ని నిలబెట్టుకోవడం కోసం, చైనాప్రజల ప్రజాస్వామిక వాంఛను కాలదన్నడానికి, వేస్తున్న ఎత్తులే అనాలి.

తనచుట్టూఉన్న జమీందార్లు మొదలైన పాతగ్రహాలను జంగ్-కై-షేక్ తొలగించాలి; కమ్యూనిస్టులతో ఒడంబడిక కుదుర్చుకోవాలి. చైనాక్షేమానికి, చైనాప్రజల శాంతి సౌఖ్యాలకు, మిత్రమండలి విజయసాధనకు, జపానుసామ్రాజ్య వాదులను నాశనం చేయడానికి, ఇది చాల అవసరం. జంగ్ ప్రభుత్వాన్ని కూలద్రోయడమన్న సమస్యే ఇపుడు లేదు. కాని, అధమపక్షం జరగవలసిందేమంటే, కొమింటాంగులో ఉన్న అభివృద్ధి నిరోధక, ఫాసిస్టు అనుకూల గ్రహాలను తొలగించడం. జంగ్-కై-షేక్ ఇందుకు పూనుకుంటాడా ?

యాల్టా నిర్ణయాలు

(2వపేజీతరువాయి) వినియోగించుకుంటాయి.

అదేవిధంగా జర్మన్లు నాశనంచేసిన నగరాలను నిర్మించడానికి జర్మన్లచేత పని చేయించుతారు. తమ దుండగాలవల్ల కల్గిన నష్టాలను జర్మన్లు గ్రహించాలి. ఇలాంటి యుద్ధం ఎన్నటికీ వద్దనేజ్ఞానం కలిగించుతారు. ఈ విధంగా, జర్మన్లలో మానవత్వం పునరుజ్జీవింప జేస్తారు. తిరిగి జర్మనీలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడుతుంది.

గోబెల్సుమాదిరిగానే బీర్బల్ గారు కొలది కాలంలోనే 3 వప్రపంచయుద్ధం వస్తుందని జోస్యం చెబుతున్నాడు. కానిగోబెల్సు, బీర్బల్ గార్ల జోస్యం నిజంకాకుండా చేసే శక్తి స్టాలినుకుంది. వారి మోసం తెలిసికొనే మేధాశక్తిప్రపంచ ప్రజలకుంది.

పెన్నారు ప్రాజెక్టు

(12 పేజీ తరువాయి) మాప్రాంతాల్లో ఎక్కువ పండించి న్యాయమైనధరకు మీకందించుటకు కూడ కృషిచేస్తామని వాగ్దానంచేస్తున్నాను."

"పంటలెక్కువ పండించుట కవసరమైన జలాధారాలకై కృషిచేస్తూనే తాత్కాలిక క్షామనివారణ కవసరమైన కార్యక్రమాన్ని కూడా కొనసాగించ వలసివుంటుందన్నారు.

తిండిదొంగల నెదుర్కోవాలనీ, కో-ఆపరేటివ్ సొసైటీల స్థాపనకు కృషిచేయాలనీ, ఉద్బోధించారు.

తర్వాత సుప్రసిద్ధ కాంగ్రెసువాదులు శ్రీ హట్టి శంకరరావుగారు మాట్లాడుతూ ఇన్నాళ్ళకీతాలూకాలో కల్గిన చైతన్యానికీ, సంచలనానికీ సంతోషం వెల్లడించారు.

కలరా నివారణ

(8 వ పేజీ తరువాయి)

మొదటి కొద్దిగంటలలోను విరేచనాలు ఎక్కువగా అవుతున్నంతకాలం నీరు తప్ప మరేమీ ఇవ్వవద్దు. గ్లూకోజు నీళ్ళు ఇవ్వవచ్చు. తరువాత బార్లీనీళ్ళు, గంజినీళ్లు — కొబ్బరికాయనీళ్లు ఇవ్వవచ్చు. (విరేచనాలు తగ్గిన తరువాత). తరువాత విరిగిన పాలనీళ్లు, నీళ్లుకలిపినపాలు, పళ్ళరసం ఇవ్వవచ్చు.

ఇలా క్రమేణా ఆహారం హెచ్చుచేయాలి.

బ్లీచింగ్ పౌడరు

2 గాలన్ల నీరుపట్టే ఒక బిందె నీటిలో కొంచెం (చారెడు) బ్లీచింగ్ పౌడరువేసి బాగా కలపాలి 25 నిముషముల తర్వాత వేరే గాజుగ్లాసులో కొంచెం ఈనీరు తీసుకొని దానిలో అరడ్రాము స్టార్చిద్రవము (15 గ్రెయినుల స్టార్చి - కాచిన నీటిలో నెమ్మదిగా కలుపుతూ 3½ ఔన్సుల వరకు చేసిన ద్రవము) అరడ్రాము అయడైడ్ ద్రవము (3½ ఔన్సుల నీటిలో 155 గ్రెయినుల పొటాసియం అయడైడ్ వేసి చేసిన ద్రవము) కలపవలెను. నీటికి రంగువచ్చినదేమో చూడవలెను. రాకపోతే బిందెలో ఇంకా కొంచెం బ్లీచింగు పౌడరు కలిపి మళ్ళీ పై ప్రకారం గ్లాసులో పరీక్షచేయవలెను. బ్లీచింగుపౌడరు సరిపోతే స్టార్చి - అయడైడ్ ద్రవములతో కలిపినప్పుడు గ్లాసులోని నీటికి లేతనీలపు రంగు వస్తుంది. అలా వచ్చేవరకు పరీక్ష చేయవలెను. ముదురు నీలపురంగు వస్తే బ్లీచింగు పౌడరు ఎక్కువయిందన్నమాట. లేతనీలపురంగు వచ్చుటకు ఎంత బ్లీచింగు పౌడరు సరిపోతుందో తెలుసుకోవాలి.

ఒక బిందెకు (అనగా 2 గాలన్లకు) ఇంత బ్లీచింగు పౌడరు అయితేమొత్తం నూతిలోని ఇన్నిగాలన్ల నీటికి ఎంత బ్లీచింగుపౌడరు అని లెక్కపెట్టవలెను.

ఇలా లెక్కకట్టిన తరువాత సరిపోయిన బ్లీచింగు పౌడరును ముందు చిక్కగా నీళ్ళలో ఒక బాల్చీలో కలపాలి. ఈ బాల్చీలో మూడవ వంతు ద్రవమును మరొక బాల్చీలోపోసి దానిని నూతిలో కలపాలి. అట్లు కలిపిన తర్వాత నూతి నీటిని తోడి మళ్ళీ మొదటి బాల్చీలోకి పోయడం - మళ్ళీ మూడో ద్రవాన్ని రెండోబాల్చీలోపోసి నూతిలో కలపడం - ఇలా ద్రవమంతా నూతినీటిలో బాగా కలిసేటట్లు చేయాలి.

లేత ఊదారంగు వచ్చేంత వరకు నూతిలో పొటాసియం పర్మాంగనేట్ కలపాలి. మామూలు నైజా నూతికి 2 ఔన్సుల పర్మాంగనేట్ సరిపోతుంది. ముందు ఒక బాల్చీలో కణాలు కరిగేటట్లు కలిపి తరువాత నూతి నీటిలో కలపాలి.

—డాక్టరు కె. వెంకటరామశాస్త్రి

M. B., B. S.

సింధులో

గావించింది. (11 వ పేజీ తరువాయి)

నిర్బంధ విధానం

హిదయతుల్లా మంత్రివర్గం పశుబలంతో తన ప్రతీకక్షల్ని సాధించ నిశ్చయించుకున్నారు. సయ్యద్ ని అసెంబ్లీ సమావేశానికి హాజరుకాకుండా చెయ్యడానికి, అతన్ని ఇంటర్న్ చేయ నిశ్చయించుకున్నారు. కాని చివరి నిమిషంలో ఆ ఆర్డరును రద్దుచేయవలసి వచ్చింది. కాంగ్రెసువాదులు తిరిగి ఆగష్టు అల్లరుల వంటివి ప్రారంభించ నున్నారంటూ బుకాయించి, ఆర్. కె. సిద్వావంటి రాష్ట్ర కాంగ్రెసు నాయకుల్ని నిర్బంధంలోఉంచారు. స్వాతంత్ర్యదినోత్సవం నాడు సభలు, ఊరేగింపులు, జరగరాదనిని షేధాజ్ఞను జారీచేశారు.

మరోవైపు తన జోలికి అఖిలభారత ముస్లింలీగ్ నాయకులు రాకుండా చేసుకోడానికి హిదయతుల్లా బెదరింపులు ప్రారంభించాడు. తన వ్యవహారాలలో అఖిలభారత నాయకత్వం జోక్యం కలిగించుకుంటే, సింధు రాష్ట్రంలో లీగ్ మంత్రివర్గం ఉండదనీ, లీగ్ విరోధులు అధికారానికి వస్తారనీ, లీగ్ లోనే చీలికలు ఏర్పడతాయనీ - తెలియజేస్తూ వచ్చాడు. ఈ బెదరింపుకి జిన్నాకూడా లొంగిపోయి, చాలకాలం తటస్థవిధాన మవలంబిస్తూ వచ్చాడు. మొన్నటి శాసనసభ సమావేశంలో హిదయతుల్లా మంత్రివర్గం ఓడిపోయి కొత్త మంత్రివర్గం ఏర్పడ్డాకకూడ, హిదయతుల్లాను సమర్థిస్తూ, సయ్యద్ ని ఖండిస్తూ, ప్రకటన చేశాడు.

కాంగ్రెసుకు ప్రతిద్వంది‌గా ముస్లింలీగ్ కు బలంచేకూర్చుకోవడం, అందుకు మంత్రివర్గాలొక సాధనమని యెంచడం, జిన్నాయొక్క అభిప్రాయం. కాని నానాటికి సింధు రాష్ట్రంలో జాగీర్దార్లకు, జమీందార్లకు, వ్యతిరేకంగా ప్రజాఉద్యమం బలపడుతుంది దాన్ని నిరోధించడానికి హిదయతుల్లా మంత్రివర్గం చేసే ప్రతిపని ముస్లింలీగును బలహీన పరుస్తుందేగాని, బలపరచదు. ఇప్పటికైనా, లీగ్ నాయకత్వం పంజాబ్ లో మాదిరిగా అభివృద్ధినిరోధక మంత్రులమీద చర్యతీసుకుని, సయ్యద్ వంటి ఉత్తమలీగ్ నాయకుల సహకారంతో కొత్తమంత్రివర్గాన్ని నిర్మించితేనే, సింధు రాష్ట్రంలో లీగ్ సంస్థకు బలం చేకూరుతుంది.

★ యుద్ధ సమీక్ష

రెండు రంగాల్లోనూ జర్మనీ పరాజయాలు

— తాపీ మోహన్‌రావు

“రహార్ ప్రదేశము, బెర్లిన్ - ఈ రెండూ జర్మనీకి ఆయువుపట్టులు. రహార్ ప్రాంతంలోని ఉక్కు, బొగ్గు లేకపోతే బెర్లినుతోపాటు తూర్పు ప్రాంతాలరక్షణ సాగదు. బెర్లిన్ చేయిజారిపోతే పడమటి రంగం ఎంతో కాలం నిలవదు - ఎందువల్లనంటే, మధ్య జర్మనీ పడమటరంగానికి వెన్నెముక. ప్రధానమయిన ఈ రహార్, బెర్లిన్లమీదికే ఇప్పుడు మూడు మిత్రరాజ్యాల సేనలు ముమ్మరంగా కమ్ముకొస్తున్నాయ”ని సుప్రసిద్ధ మిలిటరీ శాస్త్రజ్ఞుడు మాక్సు వెర్నర్. పడమట బ్రిటిష్, అమెరికన్ సేనల విజృంభణ, తూర్పున రెడార్మీ విజయయాత్రలను గురించి వ్యాఖ్యానించాడు. ఇతనీ వ్యాఖ్యానాన్ని ఈనెల 4 వ తేదీని చేశాడు. నాటికీ నేటికీ ఈస్థితి మరింత స్పష్టమయింది. రైన్లాండు రాజధాని కొలోన్ నగరం అమెరికన్ సేనల వశమయింది. దానికి దక్షిణంగా నదిపైనున్న బాన్‌నగరాన్ని కూడా మిత్రసేనలు వశం చేసుకున్నాయి. అంతేకాదు. ఈ రెండు నగరాలకుమధ్య మిత్రసేనలు నదినిదాటి వెళ్ళి తూర్పుగట్టుమీద స్థావరం ఏర్పరచుకొని ముందుకు సాగుతున్నాయి. ఆర్న్‌హామ్ మొదలు కోబ్లెంజ్ వరకు (150 మైళ్ళకు పైగా) రైన్‌నది పడమటి గట్టంతా బ్రిటిష్ అమెరికన్ సేనల స్వాధీనమయింది.

రైన్‌నదిని దాటిరావడంతో ముఖ్యమయిన పారిశ్రామిక ప్రదేశాలకు తీవ్రప్రమాదం ఏర్పడింది. దక్షిణంగా ముందుకు సాగుతూన్న ఈ సేనలు, మధ్య డుస్సెల్డార్ఫ్ వద్ద దారులు తీసి ఉన్న అమెరికన్ సేనలు, ఉత్తరాన రైన్‌నది గట్టుమీదికి చేరిన బ్రిటిష్ సేనలు - ఈమూడూ కలసి రహార్‌ప్రాంతాన్ని ముట్టడి ముట్టి, ఆప్రదేశాన్ని వశపరచుకోవడమే కాకుండా, అక్కడున్న జర్మన్ బలాలను ఒక్కపురుగైనా పోకుండా పట్టి నాశనం చేయగల అవకాశం ఉంది. ఇంతవరకు జర్మన్లు తమ సేనలను వాలవరకు సురక్షితంగా వెనక్కు తీయగలిగారు. మిత్రసేనలు దీక్షతో పనిచేస్తే ఇకముందు అలా జరగనీకి వీల్లేకుండా చేయగలవు.

తూర్పున

తూర్పున రెడార్మీ జర్మన్ కీలకస్థానాలను ఆక్రమిస్తూ ముందుకు పోవడమేగాకుండా, అనేక జర్మన్ సేనలను నాయకులతో పాటు లేకుండా నాశనం చేస్తూంది. మార్షల్ ఝుకోవ్ సేనలు బాల్టిక్ సముద్రతీరానికి సాగిపోతున్నాయి. స్టెటిన్ దానిమీదకు చేరుతున్న జుకొవ్ సేనలు ఆరేవుపట్టణంమీద పెద్ద గుళ్ళు, ఫిరంగులు, విమానాలను ఉపయోగిస్తున్నాయి. నగరంలోని జర్మన్ మహాతాయి పారిపోతున్నాయి. “రకొసొవ్‌స్కీ సేనలు డాన్జిగ్ నగరానికి అతిచేరువలోకి వచ్చాయ”ని ‘ఇజ్వెస్తియా’ పత్రిక వ్రాసింది. ఈ రెండు నగరాలను వీటిని మరొక్క సారి వదలడమేగాకుండా, తమరెండు సేనలమధ్య ఉన్నట్టున్న జర్మన్ మూకలనుకూడా కుట్టిముట్టి హతమార్చుతున్నారు ఝుకోవ్ రకొసొవ్‌స్కీలు.

బెర్లిన్ రక్షణకు స్టెటిన్ రంగం చాల ప్రధానమైనది. అందువల్లనే హిట్లరు తరువాత హిమ్లరు స్వయంగా ఈ రంగానికి నాయకత్వం వహించాడు. రెడార్మీ సమ్మెటపోటుల ముందు అతను ఏమీ చేయలేకపోయాడు. స్టెటిన్ పతనం ఇంకెంతో దూరంలేదు. దానితో బెర్లిన్‌పైకి ఉత్తరాన్నుంచి కూడా రెడార్మీ ఉరికివానచ్చు. దక్షిణాన కోనేవ్, ఎదురుపడట కుస్ట్రిన్ వద్ద. ఉత్తరాన్నుంచి ఝుకొవ్ సేనలు - బెర్లిన్‌కి త్రికూటం యూతన. కుస్ట్రిన్ రంగంలో కూడా రెడార్మీ విజృంభించి ముందుకుసాగి, బెర్లిన్‌నగరానికి 20 మైళ్ళ దూరంలోకి వచ్చేసిందని జర్మన్లు గోలపెడుతున్నారు. “మాసేన లిప్పుడు సరాసరి బెర్లిన్ మీదికే సాగిపోతున్నాయ”ని ‘ఇజ్వెస్తియా’ పత్రిక ప్రకటించింది.

హిట్లరు మొర

తూర్పున రెడార్మీ విజయయాత్ర, పడమట మిత్రమండలి విజృంభణ క్రైమియా నిర్ణయాలను ప్రతిఫలిస్తున్నాయి. ఇదింకా మొదటిదశే. ఈ మొదటి దెబ్బకే. “మనం యుద్ధంలో ఓడిపోయాము”నే మాట హిట్లరు గొంతునుంచి ఊడిపడింది. “తానుకూడా సోవియట్ మీదికురికి మనకు సహాయపడతానని జపాను మనలను నమ్మించి గొంతుకోసింది - ఫ్రాన్సు పడిపోవడంతోనే బ్రిటన్ మీదికి పోదామంటే, వద్దంచెప్పి మిలటరీనాయకులిప్పుడీ అవస్థ తెచ్చిపెట్టారు - అన్నిటికన్న ముఖ్యం మాస్కోలో ఉండిన మన రాయబారి, జర్మన్ గూఢచార నాయకుడు, మొదలైనవారు సోవియట్‌శక్తి సామర్థ్యాలను గురించి అన్నీ తప్పుడు రిపోర్టులిచ్చి నన్ను కావాలని గోతిలో దించార”ని వాళ్ళమీదా వీళ్లమీదా పడి ఏడ్చాడు. మిత్రమండలి సేనలువచ్చేసరికిజర్మనీకొక పెద్ద స్మశానంగా మార్చుతాను; రాజకీయ ఖైదీలు, మిత్రరాజ్యాల ఖైదీలను చంపేస్తానని వెర్రి కేకలు బొబ్బరించాడు. క్రైమియాలో మిత్రమండలి మాసినకత్తి నాజీలకు జీవనాడుల్లోకి దూసుకుపోయింది. “హాతవిధీ, పుట్టిండి మొదలు జర్మన్‌జాతి ఇంత అధ్వాన్నస్థితిలో ఎప్పుడూ లేదు. నా అస్తమయం లేక ఏనాటికైనా ఎప్పుడూ విలపలేదు,” అని జర్మన్ రేడియో రోదన. కాని గోబెల్సు మాటలతోనే మనసేర్పిన మొండిమనం. “యుద్ధం అటో ఇటో తేలేదశ దాటిపోయింది. ఇక హఠాత్తుగా, అగిపోతుంది”. అని అంటాడు గోబెల్సు. ఆత్మశక్తి అంతస్సత్త్వాన్ని తేల్చగలడట — కొంటట్టి జర్మన్ ప్రజలు ఓపికపట్టాలట. వీళ్ళ ఆత్మశక్తిని ఈ పరాజయాలక పరా పెంచెట్టు ఎలుకుంటిందో చూడండి. “ప్రాణం తీసి గొట్టి పోరాడుతున్న వారికి భగవంతుడు అమోఘశక్తి నిస్తాడు. వీసమెత్తు మిగల్చకుండా ఈశక్తి శక్తి ప్రతిఘటనకు ఉపయోగం చాల వెనుకాడేవారికి దుఃఖకరం తప్పదు.” అని హిట్లరు హెచ్చరించాడు. ఇలా వెనుకాడినవారికి పట్టినదుర్గతిని వెల్లడిచేస్తూ బెర్లిన్ వీధుల్లో పర్రి పోస్టర్లను అంటించారు. కాని పరాజయ ఫలితాలు ప్రజల్లో ఈ హెచ్చరికలకన్న ఎక్కువగా పనిచేయడం మొదలుపెడుతున్నట్టుంది. బెర్లిన్‌లో రెండు ముఖ్య రైల్వేస్టేషన్లలో ప్రజలు “యుద్ధం అంతం కావాలి - హిట్లరునుమట్టానశించాలి” అని బ్రహ్మాండమైన ప్రదర్శనాలు చేసినట్లు మాస్కో రేడియోవార్త. పరాజయాలు పరంపరలుగా సంభవిస్తున్నకొద్దీ ఈ ప్రదర్శనాలింకా బలం చేకూర్చుకొని, విజయసాధనకు తమ వంతు నెరవేర్చుకోగలవని ఆశ.

ఉపగ్రహాల పన్నాగాలు

మిలిటరీరంగంలో ఈ ఘటనలు ఇలా ఉండగా, విముక్తిపొందిన యూరప్ ప్రజాస్వామ్యానికి పట్టంగడుతూంది. యుగోస్లావియాలో నూతన ప్రజాప్రభుత్వం ఏర్పడింది. స్వాతంత్ర్య ప్రదాత మార్షల్ టిటో, ప్రధానమంత్రి - దేశరక్షణశాఖ మంత్రిహూదాను. డాక్టర్ సుబాసిక్ విదేశాంగ మంత్రి. ఇంతవరకు లండన్‌లో ఉన్న మంత్రివర్గ ప్రతినిధులు ఆరుగురు. దేశంలోని వివిధ పార్టీల, వివిధ ప్రాంతాల ప్రతినిధులు 22 ద్దరు మంత్రివర్గంలో వున్నారు. రుమేనియాలో అనేక ప్రాంతాల్లో భూస్వాములు, దేశద్రోహులు, భూములన్నీ రైతులు స్వాధీనం చేసుకొని, తమ అవసరాలనుబట్టి పంచుకొన్నారు. ఈ కార్యక్రమం కొనసాగించడానికి కిసాన్‌కౌన్సిళ్లను ఏర్పాటుచేశారు. తామచేసిన పనిని ధాయపరచ వలసిందని కొత్తమంత్రివర్గాన్ని కోరారు. వెల్లువగా పొంగుకొస్తున్న ఈప్రజాస్వామ్యఉద్యమాన్ని కొత్తమంత్రివర్గం ఎలాకాదనగలదు? ఈప్రజా ఉద్యమ ఫలితంగా పదభ్రష్టుడయిన రాడెస్కూ ప్రజల ప్రతీకారానికి జడిసి పారిపోయాడు. వాడికి రుమేనియాలోని బ్రిటిష్‌రాయబారవర్గం ఆశ్రయ మిచ్చింది. వీడుకరడుగట్టిన ఫాసిస్టు అధమాసి. సోవియట్ ఖైదీలను, స్త్రీలను, శిశువులను చిత్రవధచేసిన కిరాతకుడుకూ, సోవియట్ తయారుచేసిన దోషుల పట్టికలోని వాడికి తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చిన మహారుడు. ఇతడు నాజీలంటు అని సోవియట్ స్పష్టంగా పేర్కొంది - వీడికి బ్రిటిష్ రాయబారవర్గం ఆశ్రయ మివ్వడం కోరవీయంగా ఉంది. వీడిని ఊరకవదిస్తే ఫాసిస్టు కుట్రలను తిరిగి సాగించడగల సమర్థుడు.

వీడేకాదు. ఈరకంపెద్దమనిషిలో హూహా స్థావరం ఏర్పరచుకొన్నట్టుంది “రుమేనియాలో లాగనే పెద్దమనిషిలోకూడా జర్మన్ ఏజంట్లు, గూఢచారులు కుట్రలు సాగిస్తున్నారు. - స్థానిక అభివృద్ధి నిరోధకులు వీరికి అండగా ఉంటున్నార”ని సోవియట్ వ్యాఖ్యాత హెచ్చరించాడు. బ్రిటన్ లోని కొందరిక్కూడా మితవాదులు ఈ నాజీ ఉపగ్రహాలను వంతపాడుతున్నాయి. ఇదివరకు పోలెండును సాకుగా పెట్టుకొని సోవియట్‌పై విషప్రచారం సాగించేవారు వీరు. ఇప్పుడు క్రైమియా సమావేశం తరువాత, జర్మనీకోసం వగలేడ్చులు ఏడుస్తూ సోవియట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. వీళ్ళ ఆటలు ఎంతవరకు పోయాయంటే - లండనుకోట పోలెండు ఫాసిస్టు ముఠా పోవద్దనుబోయి, క్రైమియా నిర్ణయాలను ఖండించవలసిందని అతన్ని కోరడానికన్నా సాహసించారు. ఆకోరికను నెరవేర్చితే తన కేగతి పడుతుందో పోపు గ్రహించి, దాన్ని నిరాకరించాడు. కాని క్రైమియా నిర్ణయాలపట్ల తన ఆమోదాన్ని ప్రకటించలేదు. క్రైమియా నిర్ణయాలు నిష్ప్రయోజనం అయేలా ఈ ఉపగ్రహాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తాయి. వీరి ఆటంకాలను సాగనివ్వకుండా మిత్రమండలి వారందరూ జాగ్రత్తపడాలి. రాడెస్కూలాంటి వారికి ఆశ్రయమివ్వడం వంటి చర్యలు ప్రమాదకరం. త్వరలో జరుగబోతూన్న శాన్‌ఫ్రాన్‌సిస్కో సమావేశ విజయానికి అవి ప్రతిబంధకాలుగా పరిణమించగలవు. సర్వతోముఖ విజయానికి ఆటంకాలు కాగలవు. 12—3—45.

(3వ పేజీ తరువాయి) విశ్వాసం లేదని ప్రపంచానికి వెల్లడిచేస్తున్నాయి. ఇండియాలో జాతీయ ప్రభుత్వమే వుండవని చేసిన వేవెలు వాదనను పటాపంచలు చేసిచూపారు. జీతపు రాళ్ళకోసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో చేరిన వారు జాతీయప్రభుత్వం ఎన్నటికీ కాజాలరని రుజువుచేశారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల మనోవర్తిని కోతతీర్మానంద్వారా అసెంబ్లీ నిరాకరించింది. దీనిపై మాట్లాడుతూ లీగు కార్యదర్శి లియాఖత్ అలీఖాన్ ‘ఇండియాప్రభుత్వానికి ప్రజల అండగాని సహాయ సహకారాలుగాని లేవని ప్రపంచానికి కంకతరుతెలియజే’ న్నారు. కాంగ్రెసుపక్ష నాయకుడు భూలాభాయి దేశాయి గారు కాంగ్రెసు నాయకులను జైళ్లలో పుంచినందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కోత తీర్మానం 8 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. తరువాత ప్రభుత్వ ప్లానింగును ఆక్షేపించుతూ లీగ్‌పార్టీ తెచ్చిన కోతతీర్మానంలో ప్రభుత్వం ఓడిపోయింది.

ఇలా బడ్జెటు సమావేశంలో కాంగ్రెసు - లీగులు కలసిఎదుర్కోవడంవల్ల ప్రభుత్వానికి పరాజయ పరంపర కలుగుతోంది. ఆపలు బడ్జెటును తోసివేయగలరు కూడ. ఈ ఐకమత్యాన్ని ఇంకా ముందుకుతీసుకుపోతే, లీగ్ కాంగ్రెసునాయకులు రాష్ట్రాలలోనూ, కేంద్రంలోను కూడ జాతీయమంత్రివర్గాలను నిర్మించగలుగుతారు. ఇదొకటే రాజకీయ ప్రతిష్ఠంభనతొలగించడానికి మార్గమని జాతీయ నాయకులు గమనించాలి.

సోవియట్ రైతు

ఒక తరం క్రిందట —

నిత్యదరిద్రంతో, అజ్ఞానంతో, అనారోగ్యంతో, కుమిలింది, కృశించింది, కృంగిపోయాడు జారుకాలంనాటి రైతు —

ఒక తరం తర్వాత —

తన వ్యవసాయం తానే సాగిస్తున్నాడు; తన భూమిని తానే ఏలుకున్నాడు. విద్య, విజ్ఞానం, సంపద, సంతృప్తితో మునిగి తేలుతున్నాడు.

ప్రపంచ ప్రజలకు మిరుమిట్లు గొల్పే రెడార్మీ విజయాలకు, మాతృదేశ సంరక్షణకు వెన్నుదూసగా నిలచాడు నాజీకాలుని అడు సింహస్వప్నం, ప్రపంచ పీడిత ప్రజలకు మార్గదర్శి, ఆశాజ్యోతి సోవియట్ రైతు.

అట్టి రైతును గురించి సులభంగా! సూక్ష్మంగా తెలుసుకోవాలంటే, చదవండి

“సోవియట్ రైతు”

46 పేజీలు :: వెల 0—4—0

ప్రజాశక్తికార్యాలయం, బెజవాడ

సింధులో ప్రజాహిత మంత్రివర్గం ఏర్పడాలి

ఈమధ్య సింధురాష్ట్ర శాసనసభలో ప్రభుత్వబడ్జటు చర్చకు వచ్చింది. ఆసందర్భంలో ఒక తీర్మానంమీద వోటింగు జరిగింది. 25 గురు వ్యతిరేకంగాను, 19 గురు అనుకూలంగాను వోటువేసి, హిదయతుల్లా మంత్రివర్గాన్ని ఓడించారు. ముస్లింలీగ్ సభ్యులు 14 గురు, స్వతంత్ర ముస్లింలు 4 గురు, హిందువులు ఏడుగురు కలసి మంత్రివర్గానికి వ్యతిరేకంగా వోట్లిచ్చారు. దానితో, హిదయతుల్లాకు అసెంబ్లీలో మెజారిటీ లేదని స్పష్టమైంది. వెంటనే అతను మరోమంత్రివర్గాన్ని నిర్మించాడు. అందులో హాజీమౌలాబక్ష్ అనే వానికి కొత్తగా స్థానం కల్పించి, తాత్కాలికంగా మెజారిటీని తన వైపుకు తిప్పుకున్నాడు.

★

సింధురాష్ట్రంలో ముస్లింలీగ్ రాజకీయాలు చాలా కాలంనుంచి కళ పెళ కాగుతున్నాయి. రాష్ట్ర ముస్లింలీగ్ అధ్యక్షుడైన సయ్యద్ అనుచరులకు, ప్రధానమంత్రి హిదయతుల్లా అనుచరులకు (ఇద్దరూ ముస్లింలీగ్ లోనివారే), మధ్య సంఘర్షణ క్రమక్రమంగా పెద్దదై, చివరకు యిలా తీవ్రరూపం దాల్చింది. దీని పుట్టుపూర్వోత్తరా లేమిటో పరిశీలిద్దాం.

సింధురాష్ట్రంయొక్క జనాభాలో 100 కి 70 మంది ముసల్మానులు. ముసల్మాన్ రైతాంగంలో ఎక్కువ మందికి భూములు లేవు. మొత్తం రైతులసంఖ్య 32 లక్షలు; వీరిలో 3 లక్షల మందికి తప్ప, మిగతా వారికి భూములులేవు. జాగీర్దారులు, జమీందార్లు, రైతుల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. జాగీర్దారీ పద్ధతికింద రైతుకి భూమిపై జిరాయితీహక్కు ఉన్నప్పటికీ, అనేక విధాల జాగీర్దారులు రైతుల్ని దోచుకుంటారు. జమీందారీ పద్ధతికింద, భూమిపై జిరాయితీ హక్కు జమీందార్లది. ఇష్టంవచ్చినపుడల్లా వారు రైతుల్ని భూమినుండి తొలగిస్తారు. వెట్టిచాకిరి, అక్రమవసూళ్లు, షేర్ క్రాపింగ్ పద్ధతి విరివిగా అమల్లోవున్నాయి. ఈ దోపిడీ విధానంనుంచి రైతుల్ని కాపాడటానికి రాష్ట్ర ముస్లింలీగు యాజమాన్యాన జి.ఎం. సయ్యద్, అయన అనుచరులు, 2 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో వెనుకబడియున్న రైతాంగానికి స్వాతంత్ర్య సందేశం అందజేస్తున్నారు. రాష్ట్రమందలి 29 లక్షల మంది కౌలుదార్లకు భూమిపై జిరాయితీ హక్కు ఉండాలనీ, వారి హక్కులకు ప్రభుత్వం రక్షణ యివ్వాలనీ, అక్రమవసూళ్లు - వెట్టిచాకిరి మొదలైనవి అంతరించాలనీ, రాష్ట్రమంతటా ఆందోళన చేస్తున్నారు.

ఈ విధంగా, ముస్లింలీగ్ ప్రజల సమస్యలు తీసుకొని పనిచేయడంవల్ల, అదొక బ్రహ్మాండమైన ప్రజాసంస్థగా అభివృద్ధి చెందింది. 12 లక్షలమంది యుక్తవయస్సుగల ముసల్మానులలో 2 లక్షలమంది లీగ్‌లో సభ్యులుగాచేరారు. మొత్తం 500 ముస్లింలీగ్ శాఖలు రాష్ట్రమంతటా ఏర్పడ్డాయి. “జమీందారీ విధానం నశించాలి!” “జాగీర్దారీ పద్ధతి అంతరించాలి!” “కౌలుదార్ల చట్టం ప్యాసు కావాలి!” మొదలైన నినాదాలు లీగ్ మహాసభలలో మారుమ్రోగాయి. 1941లో ప్యాసైన “జాగీరీచట్టం” ప్రకారం నగదురూపంలో శిస్తు చెల్లించే పద్ధతి అమల్లోకి వచ్చింది. దీనివల్ల రైతులకుకొంత మేలు కలిగింది. దీన్ని రద్దు చేయడానికి యీ మధ్య రాష్ట్ర అసెంబ్లీలో జాగీర్దార్లు ప్రయత్నించినపుడు లీగ్ అధ్యక్షుడైన సయ్యద్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ముస్లింలీగ్‌చేసిన ఆందోళన ఫలితంగా మంత్రివర్గం తాత్కాలికంగా ఆ ప్రయత్నం వదలుకొని, ఒక విచారణ కమిటీని నియమించవలసి వచ్చింది.

అంతేకాదు. రాష్ట్రమందలి కాంగ్రెసు నాయకులందరినీ విడుదల చేయవలసిందనీ, కాంగ్రెసుతో దగ్గరసంబంధం పెట్టుకుని పని చేయవలసిందనీ, హిదయతుల్లా మంత్రివర్గం మీద లీగ్ అధ్యక్షుడైన సయ్యద్, కార్యదర్శి జి. హెచ్. షా, బలమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ముస్లింలీగ్‌పట్ల కాంగ్రెసు వాదులకు గల అనుమానాలను తొలగించడానికి సయ్యద్ అనేక ప్రకటనలకూడా చేశాడు. సింధురాష్ట్రం పాకిస్తాన్‌లో చేరితే, నిసలైన ప్రజాస్వామిక పద్ధతుల ప్రకారం పరిపాలనసాగుతుందని స్పష్టీకరించాడు.

ఇదంతా లీగ్‌మంత్రివర్గానికి రుచించలేదు. పెద్దపెద్ద జమీందార్లు, జాగీర్దార్లు సింధు ప్రధానికి అండ. 60 మంది సభ్యులుగల రాష్ట్ర అసెంబ్లీలో 40మందిజమీందార్లున్నారు. ముస్లింలీగ్ ప్రజాసమస్యలు తీసుకొని పనిచేయడం ఈ ముఠా ఎందుకిష్టపడుతుంది? ప్రజల శ్రేయస్సును కోరే లీగ్ సలహాలను యీ ముఠా బుట్టదాఖలుచేస్తూ వచ్చింది. 1943—44 లో బెంగాల్‌వంటి యితర రాష్ట్రాలు కరువుతో బాధపడుతూంటే, సింధు మంత్రివర్గం జమీందార్ల లాభాలనే దృష్టియందుంచుకొని, ఎలా సప్లయిలు పంపకుండా నిరోధించిందో ఎల్లరికీ తెలిసిన విషయమే.

సింధురాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యం కింద “గ్రెయిన్‌పర్చేజింగ్ సిండికేట్” అనే సంస్థ ఒకటి ఉండేది. ఆసంస్థను నడిపే ప్రభుత్వోద్యోగులు రైతులవద్ద చౌకబారుగా కొని, తిరిగి ఆ ధాన్యాన్ని అధికధరలకు అమ్మసాగారు. ఈవిధంగా మంత్రులు, వారి అనుచరులు విపరీతమైన లాభాలు గడించారు. అసెంబ్లీలోను, అసెంబ్లీ బయట, సయ్యద్ అనుచరులు యీ సంస్థను ఎత్తివేయాలని ఆందోళన చేశారు. చివరకు 1944 జులైలో సింధు మంత్రివర్గం దీన్ని రద్దుచేయవలసి వచ్చింది. ఆహారపదార్థాలకు కంట్రోలుధరలు నిర్ణయించడంలో ఒకమంత్రి రు. 70,000 లు లంచం తీసుకున్నట్లు అసెంబ్లీ సమావేశంలో కొందరు సభ్యులు ఆరోపణలు చేశారు; మంత్రివర్గంలో ఉన్నవారి యిష్టులకు గుత్తవ్యాపారంచేసే అధికారాన్ని యిచ్చివేసినట్లు ఆధారసహితమైన ఆరోపణలు చేయబడ్డాయి.

ఈ పరిస్థితుల్లో సింధురాష్ట్రమంతటా దొంగవ్యాపారం, అవినీతి, లంచగొండితనం తీవ్రరూపం దాల్చాయి. జులై 1944లో రాష్ట్రముస్లిం లీగ్ వర్కింగ్ కమిటీ సమావేశమై, లీగ్ మంత్రివర్గంయొక్క చర్యల్ని ఖండిస్తూ తీర్మానం (మిగతా 9వ పేజీలో)

★ చైనాలో

జంగ్ కైషేక్ ఎత్తుగడలు

★

[నేటిచైనా పరిస్థితులను గురించి ప్రముఖ జాతీయపత్రిక “అమృత బజారు పత్రిక” ఈ నెల 5 వ తేదీని ఇలా సంపాదకీయం రాసింది:]

జంగ్-కై-షేక్ ఈనెల రెండవ తేదీని చేసిన ఉపన్యాసాన్ని రాయిటర్ ప్రకటించింది. ఎన్నో ఏళ్ళుగ చైనాను చాల క్లిష్టమైన సమస్య ఎదుర్కొంటూంది. దీని పరిష్కారమార్గం ఆ ఉపన్యాసంలో ఏమీ కనబడటంలేదు. ఇలా అనడంలో జంగ్-కై-షేక్‌ని అగౌరవపరచడం మా ఉద్దేశంకాదు. జపాను దురాక్రమణ దారులను ప్రతిఘటించడానికి తన దేశంయొక్క బలసంపద నంతటిని సమీకరించడంలో అతనిఅద్భుత పాత్రనుతక్కువ చేయడమూ మాఉద్దేశ్యంకాదు. పురాతనము, మహోన్నతము, అయిన చైనా జాతియొక్క మహోన్నిద్రావిన్ని నాశనం చేయడానికి జపాను కిరాతకులు నానా భీభత్సం చేశారు. వీరినెదుర్కొంటూ జంగ్-కై-షేక్ సాధించినవిజయాలను చైనాకమ్యూనిస్టులుకూడా పూర్తిగా గుర్తిస్తున్నారనే మాఅభిప్రాయం. వీటన్నిటిని గుర్తించడం ఒక విషయం. చైనా - జపాను యుద్ధకాలంలోగాని, అంతకు ముందుగాని కొమింటాంగ్‌పార్టీ ప్రవర్తన, దానిచర్య అనుమానించతగినవా? కాదా? అనేది మరోవిషయం. కొమింటాంగు - కమ్యూనిస్టుపార్టీ విభేదాలను తొలగించకుండా జంగ్ తప్పించుకుంటున్నాడు. ఇందుకు మొన్నటి ఉపన్యాసం మరోనిదర్శనం.

అతను అన్నదేమిటి? ఎన్నికల పైని ఆధారపడే ప్రభుత్వాన్ని స్థాపించడంకోసం నేషనల్ అసెంబ్లీని నవంబరు 12వ తేదీని సమావేశపరుస్తానని అన్నాడు. కాని మే నెలలో జరిగే కొమింటాంగుపార్టీ కాంగ్రెసుయొక్క అంగీకారం మీదనేనట ఈసమావేశం జరగడం. పైవిధంగా ప్రభుత్వం యేర్పడిన మీదట దేశంలోని అన్నిపార్టీలను చట్టసమ్మతమని అంగీకరించడం, వాటికి సరిసమానహోదా నివ్వడం జరుగుతుందట. ఈ లోగా ప్రభుత్వనిర్వహణలో ఇతర పార్టీల కక్కడా స్థానమివ్వటానికి కొమింటాంగు సిద్ధమేనట. ఇలా అంటూనే అతడు కమ్యూనిస్టుపార్టీ విషయంలో ఒకటి రెండు షరతులు పెడుతున్నాడు. ఒకటి-కమ్యూనిస్టులు తమ సేనల్ని “జాతీయసేన”లో కలిపేయాలట. ఇది పేరుకు జాతీయసేన అయినా, నిజానికి కొమింటాంగుపార్టీ అదుపాజ్ఞల్లో ఉండేదే. రెండోషరతు - కమ్యూనిస్టులు తమ ప్రత్యేక ప్రభుత్వాన్ని రద్దుచేసుకొని “జాతీయప్రభుత్వం”తో కలసిపోవాలట. ఈ జాతీయ ప్రభుత్వం కూడా కొమింగుటాంగుపార్టీ చేతిలోని సాధనమే. దయతో, ఉదారబుద్ధితో చేసిన ఈ సూచనలు ఇంకా నిలచేఉన్నాయట. మహాప్రసాదమని వీటిని స్వీకరించి సన్మార్గం పట్టడమో, లేక తృణీకరించి తత్ఫలితాన్ననుభవించడమో — ఆ పూచీ అంతా ఇక కమ్యూనిస్టులది - ఇదీ జంగ్‌కైషేక్ ఉపన్యాసధోరణి.

ఈ ఉపన్యాసం చాల చిత్రమయింది. చైనాలోని నిజపరిస్థితులేమిటో పైకి పొక్కనివ్వటం లేదిది. కాని ఒక విషయం ఇది స్పష్టంచేస్తూంది. కొమింటాంగుపార్టీ ఏకపక్ష ప్రభుత్వాన్ని స్థాపించి, చైనా ప్రజల పేరిట దాన్నిసాగిస్తూందనీ, ఇతర పార్టీలకు సమానహోదాలేదనీ, కొమింటాంగ్‌పార్టీ తప్ప ఇతర పార్టీలు చట్టసమ్మతం కావనీ, ఈఉపన్యాసం స్పష్టం చేస్తూంది. కాని కొమింటాంగ్ పార్టీలో ఏయే వర్గాలు ఉన్నాయి? ప్రస్తుత ప్రభుత్వ యంత్రంలో ఉన్న వారెలాంటివారు? చైనా ప్రజల విశ్వాసాన్ని కోరడంలో దీని కాహతేమిటి? ఈవిషయాలనేమీ వెల్లడి చేయడంలేదు. జాతియైక్యత, జాతీయ సంక్షేమం, ఆర్థిక పునర్నిర్మాణం అనేవి సాకుగా తీసుకొని జంగ్ కై-షేక్ కమ్యూనిస్టులపై దుమ్మెత్తిపోశాడు. ఈ ధోరణేమీ కొత్తకాదు. హిట్లరు వరవడిపెట్టిన పాతమే ఇదంతా. “ఏకైక పక్షం - ఏకైక నాయకుడు - ఏకైక జాతి” అనే నాజీ తారకమంత్రమే ఈధోరణికి ఆధారం. వెనుకబడిన జాతులపై ధర్మకర్తృత్వం అంటూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆడే ఆటలను ఈనాజీ పాతాలకు జోడించారు. జపాను దండయాత్రకు పూర్వం చైనాలో జాతియైక్యత ఉండేదని జంగ్-కై-షేక్. అన్నాడు. అంతేకాదు-ఈనాడు కూడా కమ్యూనిస్టులు వారిసేనలు లేకపోతే ఆఐక్యత అవిచ్ఛిన్నంగా ఉండునన్నాడు. స్వతంత్ర జమీందార్లు (వార్ లార్డ్సు), కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థానిక ప్రభుత్వాలు మచ్చుకయినా లేవని అన్నాడు. కాని, దేశంలోకొమింటాంగ్‌పార్టీయే కాకుండా ఇతర పార్టీలుకూడ ఉన్నాయని జంగ్-కై-షేక్ ఒప్పుకుంటున్నాడు. అయితే కమ్యూనిస్టుపార్టీ మినహా మిగతావన్నీ ఏమయినట్లు? జాతిస్వాతంత్ర్యానికి మీవంతు త్యాగంఅంటూ కొమింటాంగుపార్టీ వాటిని తనలో లీనం చేసేసుకుందా? ఇక జమీందార్ల (వార్‌లార్డ్సు) సంగతి. హిట్లరు అధికారంలోకి వచ్చిన తరువాత, జర్మన్ పరిశ్రమదారుల, పెట్టుబడిదార్ల పెత్తనాన్ని రద్దుచేశానని టాకాలాడాడు. కాని జరిగిందేమిటి? రాజ్యాంగ యంత్రాన్నంతటినీ తీసుకువెళ్ళి హిట్లర్ వాళ్ళచేతిలో పెట్టాడు. యుద్ధపరికరాలఉత్పత్తిని, కార్మికోద్యమ విధ్వంసనాన్ని యథేచ్ఛగ సాగించమన్నాడు. ప్రభుత్వాధికారం అంతా వాళ్ళ దయింది. జంగ్-కై-షేక్ కూడా ఇలాంటి ఆటలే ఆడుతున్నాడా? తన దేశంలో స్వతంత్ర జమీందార్లు లేరనడంలో కూడా ఇంత కథ ఉన్నదా? ఈ జమీందార్లు కొమింటాంగు పార్టీకి వెన్నెముక అయినట్లు, కమ్యూనిస్టులమీద కత్తిగట్టడంలో వీరేఅగ్రతాళమన్నట్లు తోస్తూంది.

ఇక చైనా కమ్యూనిస్టుల సంగతి. మేము అర్థంచేసుకున్నంతవరకు, వాళ్ళ డిమాండు చైనాలో సోవియట్ రాజ్యాంగాన్ని స్థాపించాలనికాదు. ఉత్పత్తిసాధ (మిగతా 9వ పేజీలో)

పెన్నారు ప్రాజెక్టును వెంటనే నిర్మించాలి.

ధర్మవరం తాలూకా రైతుమహాసభ విజ్ఞప్తి

అనంతపురం జిల్లాలో ఒక మూల ఉంది ధర్మవరం తాలూకా. బహుబీద ప్రాంతమనవచ్చును. తరచు కరువుకాటకాలకు గురి అవుతూ వుంటుంది యీ తాలూకా.

ఈ తాలూకా ప్రథమ రైతుమహాసభ ఈ నెల రెండో తేదీన పేరూరు గ్రామంలో మహావైభవంగా జరిగింది. నాలుగువేల ప్రజాసామాన్యంతో సభాస్థలమంతా క్రిక్కిరిసి పోయింది. ఇందులో ఇంచుమించు సగానికి సగం స్త్రీలు. కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావుగారు సభకధ్యక్షత వహించారు. అనంతపురం జిల్లా రైతుసంఘాధ్యక్షులు శ్రీ టి. నాగిరెడ్డిగారు సభను ప్రారంభోత్సవం చేశారు.

మహాసభకు వెళ్లామని నాగసముద్రం స్టేషనులో రైలు దిగాం. అక్కడికి 24 మైళ్లుందన్నారు పేరూరు గ్రామం. పర్వతప్రాంత మవడంవల్ల ప్రయాణ సౌకర్యాలులేవు. రెండెడ్ల బండిమీద బయలుదేరాం. దారిలో బంగారపు గనులున్న రామగిరి కొండలు ఎక్కుతూ - దిగుతూ వెళ్తుంటే, ఆ బంగారు కొండగట్టులపై పొట్టకూటి కోసం అలమటిస్తున్న ప్రజల పరిస్థితి హృదయ విదారకంగా కనబడింది.

అపస్మృత ప్రాంతాల్లోని గ్రామసీమల్లో [illegible] లేవు. పచ్చని చేలు కంటికి [illegible]. [illegible] మాపులతో [illegible] ఉన్నాయి ఆ గ్రామసీమలు. తరచు కరువులకు గురి అవుతుండటంవల్ల ఆపల్లెల్లో దారిద్ర్యం మహా తాండవిస్తుంది. అప్పులబాధ అధికం. విద్యాగంధ మనదేలేదు. పెద్దరెడ్లు, కరణాలదే పెత్తనమంతా. పోలీసుల జులుం [illegible].

అట్టి మారుమూలల్లో రైతు ఉద్యమం వ్యాప్తిచెందుతోంది. వాడవాడనే రైతుసంఘా లేర్పడి, కరువుకాటకాల్లో రైతాంగాన్ని అప్పుడప్పుడు ఆదుకుంటూ వచ్చాయి. కరువు క్యాంపులూ, పోరాటాలూ, చెరువుల మరమ్మతులు మొదలగువాటికై కృషిచేశాయి. ఎర్రజెండా యుద్ధనిధి వసూళ్లను ఆపించాయి. ఆ తాలూకాలోని ప్రజాసామాన్యానికి ప్రాణాధారమైన పెన్నారు ప్రాజెక్టు నిర్మాణానికి నిరంతరం ఆందోళన చేస్తున్నాయి. పోలీసుల - పెత్తందార్ల దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నాయి. అందుచేతనే రైతుసంఘాలంటే రైతాంగానికి అపరిమితమైన భక్తి విశ్వాసాలు, శ్రద్ధాభక్తులూ ఏర్పడ్డాయి.

పోలీసుల, రంగా శిష్యుల విచ్ఛిన్న చర్యలు

అందుకనే రంగాగారి శిష్యకోటికి చెందిన గొట్టిపాటి సుబ్బారాయుడు లాంటి విచ్ఛిన్నకులు సభకు వెళ్లవద్దని విషప్రచారం చేసినా; కమ్యూనిస్టు పెనుభూతాన్ని చూపెట్టినా [illegible] వారి పప్పులేమి ఉడకలా. [illegible] కాదు—రైతుసంఘంద్వారా చైతన్యం వృద్ధిపొందినట్లయితే తమ పని [illegible] అని పోలీసులు కూడా సభ కెన్నో ఆటంకాలు కల్పించారు. అదిరించి బెదిరించి సభకురాకుండా చేద్దామనుకున్నారు. మేనాలో నిప్పు కూడా పుట్టనీయకుండా చేయాలని వారి తంటాలు పడ్డారు. అయితే నేడు దేశమంతటా రైతు ఉద్యమపు వెల్లువలు ఉవ్వెత్తుగా ప్రవహించుచున్నరోజుల్లో ఈ విచ్ఛిన్న ప్రయత్నాలుగానీ, పోలీసుల బెదిరింపులుగానీ ఒక లెక్కలోవా?

రైతుసంఘాలపై గాఢాభిమానం

అందుకే రైతునాయకులు మహాసభకు వస్తున్నారనగానే దారిలోని రైతులు ప్రతిపల్లెలోను పూలమాలలతో ఆహ్వానించారు. ఊళ్ళోని వారంతా — ఇంటిల్లిపాదీ తరలివచ్చారు. మంగళవాద్యాలతో ఊరంతా ఊరేగించారు. పండ్లూ - ఫలాలతో సత్కరించారు. నాయకులతోపాటు తామూ పయనమయ్యారు. దారిలోఉన్న కుంటిమద్ది, రామగిరి, గంగన్నపల్లి, నరసన్నపల్లి, ఎగువపల్లి గ్రామాల గుండా పేరూరులో ప్రవేశించాం. ఈ పేరూరులోనే ధర్మవరం తాలూకా కంతకూ ప్రాణాధారమైన పెన్నారు ప్రాజెక్టు నిర్మించవలసిన ప్రదేశముంది. పేరూరు పొలిమేరల్లో అడుగుపెట్టుకొండగానే, రెపరెపలాడుతున్న ఎర్రజెండాలతో పెద్ద ఊరేగింపు బయలుదేరి వస్తోంది. "రైతు సంఘాలకు జై— పెన్నారు ప్రాజెక్టు నిర్మించాలి - కరువు క్యాంపులు తెరవాలి - శిస్తు రెమిషన్లివ్వాలి— జలాధారాలను మరమ్మతుచేయాలి." మున్నగు నినాదాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. బ్యాండువాయిద్యాలు వాయిస్తుండగా వేయిమంది శ్రీ పురుషులందరు తీరి, కదం తొక్కుతూ - పదం పాడుతూ సాగిపోతున్నారు. శ్రీ దళాలకు శ్రీమతి రాజమ్మ నాయకత్వం వహించింది. ఈ మారుమూల ప్రదేశంలో, అందులోను వెనుకబడ్డ ప్రాంతంలో, ఇంత పెద్ద ఊరేగింపు: సగంమంది స్త్రీలు: ఆ దృశ్యం చూచి. ఆశ్చర్య సముద్రంలో మునిగి పోయాము.

మా విలేఖరి

సభాస్థలానికి చేరుకున్నాం. ఒక పెద్ద మైదానంలో సుందరమైన వేదిక నేర్పాటు చేశారు. అనంతపురం జిల్లా రైతునాయకులు శ్రీ టి. నాగిరెడ్డి, సదాశివన్ గార్లు, 25 ఏండ్లుగా జాతీయోద్యమంలో పనిచేస్తున్న సుప్రసిద్ధ కాంగ్రెసువాది, 70 ఏళ్ళ వృద్ధుడు అయిన శ్రీ హంపి శంకరరావుగారు, జిల్లాకమ్యూనిస్టుకమిటీ ప్రతినిధి శ్రీ ఆదినారాయణరెడ్డిగారు, ఆహ్వానసంఘాధ్యక్ష - కార్యదర్శులు శ్రీ చిన్నయ్య, ముత్యాలప్పగార్లు వేదికపై ఆసీనులై ఉన్నారు. ఊరునుండి చేరితే తలపాగాలు చుట్టుకొని బయలుదేరట యీ ప్రాంతపు వృద్ధరైతుల్లో అనాదిసిద్ధమైన ఆచారం. అందేత ఆ వందలకొద్దీ తలపాగాలు సభాస్థలానికి ఒక కొత్త శోభను చేకూర్చాయి. చూస్తుంటే తలపాగలతో గంభీరంగా కనబడ్డా, ఆ వందలకొద్దీ రైతుల చూపుల్లో అమాయకత్వమూ, ముఖాలలో దీనత్వమూ ద్యోతకమవుతోంది. అయినా యీ సభల ద్వారానూ, సంఘాల ద్వారానూ తమ కష్టాలు గట్టెక్కుతాయిగదా! అని ఆశతో కాబోలు ఆ దీన ముఖాల్లోనే ఉత్సాహం ఉట్టిపడుతోంది.

"జై జై జై అరుణపతాకకు జై" అంటూ పాటలతో సభాకార్యక్రమం ప్రారంభమైంది. ఆహ్వానసంఘాధ్యక్షులు శ్రీ చిన్నయ్యగారు స్వాగతవాక్యాలు చెప్పినతర్వాత, జిల్లాముస్లింలీగు నాయకులూ, కమ్యూనిస్టు నాయకులూ పంపిన సందేశాలు చదివి వినిపించబడ్డాయి. కార్యదర్శి శ్రీ ముత్యాలప్పగారు వార్షిక నివేదిక నిచ్చారు.

శిస్తు రెమిషన్లివ్వాలి

అనంతరం శ్రీ నాగిరెడ్డిగారు సభను ప్రారంభిస్తూ యిలా అన్నారు:

"మూడేళ్ళుగా అదునులో వర్షాలులేక పోవటంచేత, తాలూకాలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వెంటనే కరువుక్యాంపుల నేర్పర్చవలె. ఆంధ్రమహాసభవారు తమ కరువునిధిలోనుంచి కొంత ధనాన్ని యీ తాలూకాలోని కరువు బాధితుల సహాయార్థం వినియోగించాలి. వెంటనే తగు జాగ్రత్తలు తీసికొని భుక్తికి మార్గం చూపెట్టకపోతే, జనమంతా చెట్టుకొకరూ - పుట్టకొకరూ చెదరిపోతారు. ఇప్పటికప్పుడే నూర్లకొలది కుటుంబాలు పొట్ట చేతబట్టుకొని, బెంగుళూరు వగైరా స్థలాలకు వలసపోయాయి. ప్రభుత్వం వెంటనే పరిస్థితుల చక్కబర్చాలి.

"ఒకపక్క పంటలుపోయి ప్రజలు గగ్గోలుపెడుతుంటే, ఇంతవరకు ప్రభుత్వం శిస్తు రెమిషన్లే యివ్వలేదు. స్థానికాధికారులు పంటల విషయంలో తప్పుడు అంచనాలువేసినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం కల్పించుకొని, నిష్పాక్షిక విచారణచేయాలి. శిస్తురెమిషన్లు యివ్వాలి.

"ఎన్నో యేండ్లుగా పెన్నారు ప్రాజెక్టుకై ప్రజలు పరితపిస్తున్నారు: కొంతకాలంగా ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సుముఖమైన వార్తలు వింటూవస్తిమి. కాని యీమధ్య ప్రభుత్వం యింకా ఆలోచనలు కొనసాగిస్తున్నట్టుగానే వార్తలు వినవస్తున్నాయి. శిస్తుల రూపేణా ఖర్చులకు తగిన ఆదాయంవచ్చే యీ పెన్నారు ప్రాజెక్టు నిర్మాణానికై ఎందుకింతకాలం ఊగిసలాడుతూ జాగుచేయవలసి వస్తోందో బోధపడటంలేదు. పెన్నారుప్రాజెక్టును నిర్మించిననాడే యీ తాలూకా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనేప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలి. ఇతరజలాధారాల మరమ్మతుల విషయంలోకూడా తగు శ్రద్ధతీసికోవాలి."

అధ్యక్షోపన్యాసం

శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావుగారు కరతాళధ్వనుల మధ్య తమ అధ్యక్షోపన్యాసాన్ని ప్రారంభిస్తూ యిలా చెప్పారు:-

"రాళ్ళూరప్పలతో నిండివున్న రాయలసీమను రత్నాలసీమగా మార్చవలెనన్నా, ఎండుబారిన భూములతో నిర్జీవంగా పడిఉన్న గ్రామసీమలను పచ్చనిపైరులతో కళకళ లాడేటట్టు చేయవలెనన్నా, ప్రాజెక్టులూ పరిశ్రమలూ నిర్మించవలె. అరవైయేళ్లగాఆందోళన చేస్తున్న తుంగభద్రాప్రాజెక్టుకు శంఖుస్థాపన జరిగిందనగానే, ప్రతి ఆంధ్రుడూ ఉప్పొంగిపోతున్నాడు. తదితర పారిశ్రామికాభ్యుదయానికీ, ప్రాజెక్టుల నిర్మాణానికీ, మీరొనరిస్తున్న కృషిని ఉత్తర సర్కారుల్లోని రైతులం మన స్ఫూర్తిగా బలపరుస్తాం. ఆంధ్రజాతిలో ఒక భాగమైన రాయలసీమ కరువుకాటకాలనుండి విముక్తిచెంది సుభిక్షంగా ఉన్ననాడే, యావదాంధ్రజాతికీ శాంతి అభివృద్ధి ఉంటాయి. కరువుతో బాధపడుతున్న మీ రాయలసీమకు ధాన్యం సప్లయి చేయుటకుగాను మా ప్రాంతాల్లో పంటలెక్కువగాపండించుటకూ, అపండించిన పంటను న్యాయమైనధరకు మీ కందించుటకూ మేము కృషి చేస్తున్నాం.

కరువులకు పుట్టినిల్లయింది రాయలసీమ

"ఈ యిరవయ్యోశతాబ్దంలో గత నలభై నాలుగేళ్ళలోనూ మీరాయలసీమ, ముఖ్యంగా మీఅనంతపూర్ జిల్లా, పదిహేనుసంవత్సరాలు కరువు కాటకాలకు గురైంది. కరువురోజుల్లో తిండికోసం అల్లాడుతున్న మీపల్లెప్రాంతాల ప్రజల దుస్థితిని చూచి ప్రతిఆంధ్రుడూ కంట తడిపెడుతున్నాడు. సానుభూతి, సహకారాలను చూపెడుతున్నాడు. కరువులు వచ్చినపుడల్లా తాత్కాలికంగా శిస్తులు మినహాయిస్తూ, క్యాంపులుపెట్టి, కొండలు పిండిచేయించు కార్యక్రమానికై ప్రభుత్వం లక్షల కొద్ది ధనాన్ని వెచ్చించి, ప్రజలను చావు బ్రతుకులమధ్య నిలబెడుతూ వస్తూందేకాని, శాశ్వతక్షామనివారణ కవసరమైనప్రాజెక్టులను నిర్మించుటకుగానీ, వ్యవసాయాభివృద్ధి కుపయోగపడే చెరువులు, బావులు మున్నగు జలాధారాలకుమరమ్మతులుచేయించుటకుగానీ పూనుకోవడంలేదు. అరవైయేండ్లుగా ఆందోళన చేస్తుంటే, తుంగభద్రాప్రాజెక్టు యీనాటికి క్రియారూపందాల్చింది. అయితే రాయలసీమలోని పల్లెపట్టులను పచ్చపచ్చటి పైరులతో కళకళలాడునట్లు చేయవలెనంటే, ఇంకనూ ఎన్నోప్రాజెక్టులు నిర్మించవలె. ఏళ్ళతరబడి మరమ్మతులు లేక పూడికపడియున్న చెరువులు, బావులుమున్నగు జలాధారాలను మరమ్మతుచేయవలె.

పెన్నారుప్రాజెక్టు నిర్మించాలి

"అట్టి ప్రధానమైన ప్రాజెక్టులలో మీ తాలూకాలోని పెన్నారు ప్రాజెక్టు ఒకటి. ఎపుడో 1920-21 సంవత్సరాలలో కరువు నివారణోపాయాల నాలోచించుటకు నియమింపబడ్డ ఆరోగ్యస్వామి కమిటీవారు తమ రిపోర్టులోనే పెన్నారు ప్రాజెక్టుయొక్క ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. ఆనాటి నుంచి యీనాటివరకూ నియమించబడుతున్న ప్రతిఫామిన్ కమీషనూ ఈప్రాజెక్టునునిర్మించి తీరవలెనని పదేపదే నివేదిస్తూ వున్నాయి. 40 వేలయకరాలభూమి సాగులోకివస్తుందనీ, 28 లక్షల రూపాయలు ఖర్చుఅవుతుందనీ అంచనాలుకూడ తయారుచేశారు. గత 25 ఏండ్లనుండీ యీ ప్రాజెక్టుకై తీవ్రాందోళన జరుగుతూఉంది. అయినా ప్రభుత్వం ఇంతవరకు ప్రాజెక్టునిర్మాణానికి పూనుకోకపోవటం గర్హనీయం. ఇప్పటికైనా వెంటనే పూనుకోవాలి. ఇతర జలాధారాల మరమ్మతుకు కూడా ప్రభుత్వం పూనుకోవాలి.

"ఒకనాటి అదును (మిగతా 9వ పేజీ)

Editor : M. Chandrasekhara Rao, Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet -Bezwada

END OF ISSUE